Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 1, no. 26

(Dec. 9, 1942)

బెజవాడ, 1942

Record no. 683

Prajāśakti

Vol. 1, no. 26

(Dec. 9, 1942)

Bejavāḍa, 1942

Record no. 683

10 పేజీలు : 0-1-6 **PRAJA SAKTI** Regd. No. M. 4486.

సంపాదక వర్గం :
మద్దుకూరి చంద్రశేఖరరావు (సంపాదకుడు)
కంభంపాటి సత్యనారాయణ
పుచ్చలపల్లి సుందరయ్య
తుమ్మల వెంకటరామయ్య
చలసాని వాసుదేవరావు

ప్రజాశక్తి

అంతర్జాతీయ పార్టీశాఖ
భారత కమ్యూనిస్టుపార్టీ
ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 1 | బుధవారం 9-12-42 బెజవాడ | సంచిక 26

మన రాజకీయాలు

"మా కొద్దు బాబూ - ఈ పిశాచి కౌగిలి!"

ఈ నెల 5 వ తేదీని చిట్టగాంగ్ఏరియా మూడవసారి, జపాను బాంబులకు గురి అయినది. అస్సాం సరిహద్దుకు కొద్ది మైళ్ళలోవున్న అక్యాబ్ (బర్మా)లో జపాన్ సేనలు కేంద్రీకరించ బడుతున్నాయి. బర్మా సరిహద్దులలో ఉభయపార్టీల గస్తీదళాల మధ్యపోరాటాలు జరుగుతున్నాయి. బర్మా, సయాం లలో 2,00,000 జపాన్ సేనలు వున్నాయని చైనా అధికారులంటున్నారు. అనగా ఇండియాకు జపాన్ దండయాత్రి ప్రమాదం మరింత హెచ్చిందన్నమాట.

గొంతెమ్మ కోర్కెలు

క్రాన్స్. బ్రిటిషు సామ్రాజ్యవాదులకు చీమకుట్టినట్లు కన్పట్టంలేదు. యుద్ధానంతరం తమ సామ్రాజ్యాన్ని యెలా నిలుపుకుందామా అని ప్లానులువేస్తున్నారు. యూరపు యుద్ధం ముగిశాక ఆసియాకు తమ బలాలను పంపగలుగుతామనీ, ఆసియాలో యుద్ధం జరుగుతుండగానే యూరపు భవిష్యత్తును గురించి శాంతి సమావేశంలో చర్చించుతామనీ ప్రధాని చర్చిల్ ఉపన్యసించాడు. కుప్పతగులబడుతూంటే పేలాలు దొరుకుతాయని ఆశించే దౌర్భాగ్యుని మనస్తత్వమిదే. యూరపుఖండంలో శాంతి సమావేశంతో సోవియటు బెడద వదల్చుకుంటే, ఆసియా వగైరా యితర ఖండాలలోవున్న తమ సామ్రాజ్యవాదాన్ని పునః ప్రతిష్ఠించుకోవాలని బ్రిటిషు సామ్రాజ్యవాదుల కుటిల యిది. ప్రభువుల సభలో లార్డ్ క్రాన్‌బోరన్ "సామ్రాజ్య ప్రజల అభ్యుదయానికి తామెంతో కృషి చేశామనీ, వారియెడల తమ విద్యుక్త ధర్మాన్ని వదలుకోజాలమనీ" అని చెప్పిన కల్లిబొల్లి కబుర్ల అంతరార్థం యిదే. ప్రపంచంలో 4 వ వంతు, 50 కోట్ల ప్రజలను బానిసత్వంలో వుంచిన బ్రిటిషు సామ్రాజ్యము అలాగేవుండాలని ఒకవైపు చెబుతూంటే, "యుద్ధానంతర ప్రపంచం సుఖపడుతుందనే" చర్చిల్ మాటలు యెవరు నమ్ముతారు? "మా కౌగలిలో మీకు సుఖంగా వుంటుందని" సామ్రాజ్యవాది అంటే "మాకొద్దుబాబూ, ఈ పిశాచి కౌగిలి!" అని బానిసదేశాల ప్రజలనడం సహజమేగదా!

ఇలాంటిదే బ్రిటిషు ప్రజలను మోసపుచ్చడానికి, బెవరిడ్జికమిటీ, "ప్రతివ్యక్తికీ తగినంత తిండి గుడ్డ గ్యారంటీ చేస్తామ"ంటూ ఒకప్లాను ప్రకటించింది. పెట్టుబడిదారీ విధానాన్ని నిలబెట్టడానికి, ప్రజలపై ప్రయోగించబడిన తేనెపూసినకత్తియిది. ఆస్ట్రేలియా కార్మికమంత్రి ఇ. జె. వార్డ్ ఈ ప్లానును చక్కగా విమర్శించాడు. "ఇది నూతన వ్యవస్థకాదు. అనేక అతుకులు వేసిన పాతసరుకే. కష్టజీవులకు వ్యతిరేకంగాపనిజేసేవారిప్లానుయిది యుద్ధంలో తమ సర్వస్వం అర్పించి పోరాడిన కార్మికులు దీనిని అంగీకరించరు. సామాజిక న్యాయాన్ని మేము కోరుతాము. వస్తూత్పత్తి, పంపకము, మారకము వీటన్నిటిపై వ్యక్తుల అధికారం పోయి సమాజం ఆధీనంకావాలని మేము కోరుతాము" అన్నాడు.

రెండు అరిష్టాలు

జపాను ప్రమాదం హెచ్చుతూన్నా, ప్రభుత్వం సర్వవినాశకరమైన నిర్బంధవిధానం మానలేదు ఢిల్లీలో ముగ్గురుకీ, మధ్యరాష్ట్రాలలో పదిమందికీ, మైసూరు సంస్థానంలో 11 మందికీ ఉరిశిక్ష విధించబడింది. బర్మాకు సరిహద్దునేవున్న అస్సాంప్రజలపై 2 లక్షల 68 వేల సాముదాయక జరిమానా విధించబడింది. ఈవిధానంవల్ల యుద్ధానికి ప్రజల సహకారం చేకూరదు. విముఖత హెచ్చుతుంది. నిర్బంధాలవల్ల ప్రభుత్వంపై హెచ్చుతున్న ద్వేషం జపాను అనుకూలతగా మారుతుంది. నేడు ప్రభుత్వంచే ప్రజలపై సాగించబడే ప్రతినిర్బంధమూ జపానుకుఅనుకూలమే. ప్రతి ఉరిశిక్ష ఫాసిస్టు దుండగీడులకు వరప్రసాదమే. ప్రజలనుండి బలవంతానవసూలు చేయబడే ప్రతి రూపాయి పరోక్షంగా జపాను ఏజెంట్లకు, పంచమాంగదళానికి చందాయే.

అదేవిధంగా నేడు దేశభక్తిపేరుతో పేల్చబడే బాంబులు, రైలు మార్గాలను, టెలిగ్రాఫ్ టెలిఫోన్ తీగలను పాడుచేసే ప్రయత్నాలు వగైరా అరాచక చర్య ప్రతిదీ జపాన్ దుండగీడులకు అనుకూలమే. ప్రజలరక్తాన్ని జూరడానికి వచ్చిన సామ్రాజ్యవాదనకు, మిలిటరీ పరిస్థితి అడ్డంతిరిగితే తోక మడవగలదు! భారతీయులం ఎచటికి పోతాం? ఈ సంగతి గుర్తించితే దేశభక్తులు విధ్వంసకచర్యలు మనకే ప్రమాదమని, మాతృదేశాన్ని జపాను రాక్షసులకు అప్పగించడంవంటిదేనని గ్రహించగల్గుతారు. నేడు జరిగే విధ్వంసక చర్యలు ఆపిన కొలదీ ప్రభుత్వ నిరంకుశాధికారాన్ని అరికట్టగల్గుతాము. ఆంధ్రదేశంలో యింకా టెలిఫోన్ తీగెలు రహస్యంగా తెంపబడుతున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం ప్రజలందరిపై జరిమానాలు వేస్తూంది. ఈ విధంగా అనేక గ్రామాలపై సాముదాయక జరిమానాలు విధించబడ్డాయి. ప్రజలకు, దేశభక్తులకు మనవి ఏమంటే: యిట్టి అరాచకచర్యలు ఆపుజేయండి ప్రజలలో ఐకమత్యం ఏర్పరచండి. అప్పుడే నిర్బంధవిధానాన్ని ఎదిరించగలం వేసిన జరిమానాలను రద్దుచేయిచుకోగల్గుతాము.

ఐక్యతకై భారతీయుల కృషి

క్రమంగా ప్రజలు ఐక్యత అవసరాన్ని గుర్తించుతున్నారు. కమ్యూనిస్టులు ప్రారంభించిన ఐక్యతా ఉద్యమం జయం పొందుతోంది. అజాద్ ముస్లింసభ అధ్యక్షుడు అల్లాభక్ష్ తానూ కాంగ్రెస్ - లీగ్ ఐక్యతకు కృషి చేస్తానన్నాడు. లీగ్ కోరుతున్న ముస్లిం ప్రాంతాలకు స్వయంనిర్ణయహక్కు బ్రిటిషు వారి దయవల్ల రాదనీ, జాతీయ ప్రభుత్వం క్రిందనే అట్టిది సాధ్యమవుతుందనీ, స్పష్టపరచాడు. కాంగ్రెసు నాయకులు జెయిళ్లలోవున్నారుగాన, లీగ్ ముందంజవేసి లీగ్ - కాంగ్రెస్ ఐక్యతకు ప్రయత్నించాలన్నాడు. డాక్టరు సుబ్బరాయన్ మద్రాసులో యిదే విధంగా ఉపన్యసించాడు. ఇండియాను కేవలం మిలిటరీ సాయంతోనే రక్షించవచ్చుననుకోడం ఎలా ఆచరణ యోగ్యంకాదో, ప్రజల సహకారం ఎంత అవసరమో తెలియజేస్తూ, రాజాజీ సామ్రాజ్యవాదుల పంథాను తీవ్రంగా ఖండించాడు.

బొంబాయిలో జరిగిన ఉర్దూ కవి సమ్మేళనంలో (ముషైరా) డాక్టర్ కాజీ (ముస్లింలీగ్ ప్రముఖుడు) ప్రకృత్వవిధానాన్ని నిరసించి, హిందూ-మహమ్మదీయ ఐక్యతకై హెచ్చరించాడు. బెనారెస్ హిందూ విశ్వవిద్యాలయ స్నాతకోపన్యాసంలో ఎస్. రాధాకృష్ణన్ కూడా నిర్బంధ విధానాన్ని ఖండించాడు. జాతీయైక్యత యొక్క అవసరాన్ని అతడు నొక్కి చెప్పాడు

ముస్లిం ప్రజల జాతీయాభిమానం

ముస్లింలీగ్ పాకిస్థాన్ వాంఛను, దేశాన్ని చీలికలు చేయడమని విమర్శించిన సర్ మీర్జా ఇస్మాయిల్ ఢక్కా విశ్వవిద్యాలయంలో స్నాతకోపన్యాసం యివ్వడానికివెళ్లాడు. అతనిని ముస్లింవిద్యార్థులు బహిష్కరించారు. ఇది ముస్లిం ప్రజలకు జాతీయ స్వయం నిర్ణయ హక్కుపై ఎంత గాఢమైన వాంఛవుందో తెలియజేస్తుంది. నేడు ముస్లిం జాతుల స్వయంనిర్ణయ హక్కును గుర్తించకపోతే జాతీయైక్యత సాధ్యంకాదు. జాతీయైక్యత లేనిదే బ్రిటీషు ప్రభుత్వాన్నుంచి జాతీయ ప్రభుత్వాన్ని గుంజుకోలేము. దేశాన్ని జపాను దాడి నుంచి రక్షించి, స్వాతంత్ర్యాన్ని సంపాదించలేము, కాబట్టి స్వయం నిర్ణయహక్కును ముస్లింజాతులకు యివ్వడాన్ని "దేశవిభజన" అంటూ వ్యతిరేకించేవాళ్లు ఆచరణలో జాతీయైక్యతకు, జాతీయ ప్రభుత్వానికి, వ్యతిరేకులన్నమాట. భారత జాతీయోద్యమాన్ని వాస్తవ్యంలో విచ్ఛిన్న మొనర్చుతున్నారన్నమాట. ముస్లింజాతులకు విడిపోవు హక్కుతోసహా స్వయంనిర్ణయ హక్కును అంగీకరించుటవల్ల దేశం చీలికలవదు: నేడుజాతీయైక్యత వస్తుంది. రేపు జపాన్ దుండగీడులను ఎదుర్కొడ్డడంలో భుజంభుజం కలిపి రక్తధారపోసిన హిందూ ముస్లిమ్ ప్రజలు, స్వతంత్ర భారత ఫెడరేషనులో కలసి వుండడానికే వాంఛిస్తారు. కలసిపోరాడి, జయించిన స్వాతంత్ర్యాన్ని ఐక్యతతో రక్షించుకోడానికే వారు కోరుతారు.

ప్రపంచ ప్రజాందోళన

జపాన్ దాడి యొక్క ప్రమాదాన్ని ప్రపంచ ప్రజలు గ్రహించారు. బర్మాలో మిత్ర రాజ్య సేనలు జయప్రదమైన తిరుగు దాడి చేయాలంటే, భారతీయులలో బ్రిటిష్ ప్రభుత్వం రాజీ పడాలని రాబర్ట్ నార్టన్ అనే అమెరికన్ విలేఖరి వ్రాస్తున్నాడు. బ్రిటిష్ సామ్రాజ్య రక్షణకు అమెరికన్లు యుద్ధంచేయడంలేదని, మెల్విన్‌మాస్ అనే అమెరికాప్రతినిధి వ్రాశాడు. ప్రస్తుత బ్రిటిషు విధానం యిలాగే సాగనిస్తే యితర సామ్రాజ్యాలగతే బ్రిటిషు సామ్రాజ్యానికి కూడా పడుతుందని హెచ్చరింగు యిచ్చాడు తక్షణమే ఇండియాలో జాతీయ ప్రభుత్వ స్థాపన యెంత అవసరమో రుజువు చేశాడు.

జాతీయ ప్రజా. నాయకులతో కూడిన జాతీయప్రభుత్వాన్ని తక్షణమే నిర్మించవలసిందని"జాన్ బుల్"అనేకన్సర్వేటివ్ పత్రిక హెచ్చరిసోంది. కోరిన జాతీయ ప్రభుత్వాన్ని బలపరుస్తూ లూయీ ఫిషర్ అమెరికన్ రేడియోలో వుపన్యసించాడు ఎడ్గార్‌స్నో అనే ప్రపంచ విఖ్యాతరచయిత భారత జాతీయ వాంఛను పూర్తిగా బలపరుస్తూ ఒక పెద్ద వ్యాసం వ్రాశాడు. ఇండియా అక్ష రాజ్యాల చేతులలో పడితే, మిత్రరాజ్యాలకు వివిధ రంగాలలో పరాజయం కలుగక తప్పదని అతడు స్పష్టం చేశాడు. ఇండియాలో గాంధీజీకి, కాంగ్రెసుకు, యెంత యెక్కువ పలుకుబడి వుందో బ్రిటిషు వాగ్దానాలలో భారతీయుల కెందుకు నమ్మకం లేదో తెలియజేశాడు. భారతదేశం విషయంలో బ్రిటిష్ - అమెరికన్ ప్రజలు తమ ధర్మాన్ని ఇండియా యెడల ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తూ బ్రిటిషు పార్లమెంటులో మాక్స్టన్ ఉపన్యసించాడు సామ్రాజ్యవాదాన్ని తీవ్రమైన భాషలో నిరసిస్తూ. బ్రిటిషు - అమెరికన్ ఫెడరల్ యూనియన్ నాయకులొక ప్రకటన గావించారు బర్మా గవర్నరుగాను, ఫెడరల్ ఛీఫ్ జస్టిస్‌గాను, యిద్దరు కన్సర్వేటివ్ పార్టీ సభ్యుల్ని పంపినందుకు డెయిలీ హెరాల్డ్ (లేబర్) పత్రిక ప్రభుత్వాన్ని విమర్శించింది. బ్రిటిషు కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి హారీ పాలిట్ బ్రిటిషు ప్రధానికి వ్రాసిన జాబులో ఇండియాయెడల ప్రభుత్వ మవలంబిస్తూన్న పంథాను తీవ్రంగా విమర్శించాడు. జాతీయ ప్రభుత్వాన్ని స్థాపించవలసిందని ప్రభుత్వాన్ని హెచ్చరించాడు.

ఈవిధంగా మిత్రరాజ్యాల ప్రజలు భారత దేశ సమస్యపట్లచూపే ఆందోళనను బ్రిటిషు ప్రభుత్వం గుర్తించాలి. పాతకాలపు సామ్రాజ్యపద్ధతులతో యుద్ధాన్ని జయించడం సాధ్యం కాదు. ప్రజల సహకారంతోనే జపానును ఓడించడం సాధ్యమవుతుంది. అందుకు ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న జాతీయ ప్రభుత్వ మొక్కటే సాధనం.

కామ్రేడ్
కంభంపాటి సత్యనారాయణ

Roja Muthiah Research Library, 3rd Cross Road, C P T Campus, Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

9-12-42 బుధవారం

రాయలసీమలో క్షామం

ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవుటచే వర్షాలపై ఆధారపడు మెరకప్రాంతాలలో పంటలు పండలేదు. పైరునవేసే జొన్న వగైరాపంటలు కూడపూర్తిగా పాడైపోయాయి. దీని ఫలితంగా మెరకప్రాంతా లన్నిటిలోను కరవు జ్వాలలు వ్యాపించుతున్నాయి. క్రిందటి ఏడాదే రాయలసీమలో పంటలు పండలేదు. ప్రజాందోళన ఫలితంగా ప్రభుత్వం కూడ యీ సంగతి గుర్తించి, ఒక్క కర్నూలుజిల్లాలోనే 2 లక్షల 50 వేలు రెమిషన్ యిచ్చింది. ఈ సంవత్సరం మరల పండకపోవడమంటే, రాయలసీమ ప్రజలస్థితి ఎంత దుర్భరంగా వుంటుందో వేరే చెప్పనక్కరలేదు.

ప్రభుత్వం యింతవరకు క్షామపీడితులగు ప్రజలకు సహాయపడటానికి పూనుకోలేదు. కరువు వచ్చిన ప్రాంతాలకు పండిన ప్రాంతాలనుండి ధాన్యం సప్లయిచేయడానికి, ఆకలితో మాడుతున్న ప్రజలకు అన్నమీయడానికి ప్రయత్నించలేదు. పైగా మాగాణి ప్రాంతాలలో ధాన్యాన్ని విరివిగా కంట్రాక్టరులద్వారా కొని, సింహళానికి, ఇరాన్, ఇరాక్ దేశాలకు పంపుతోంది. వరిపంట ప్రాంతానికి సమీపంలోవున్న బెజవాడలో సైతం బియ్యం దొరకడం కష్టసాధ్యమవుతోంది. ప్రతిచోటనుంచి వేలకొలదీ బస్తాలు యుద్ధకంట్రాక్టరులచే ప్రతిదినం ఖరీదు చేయబడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రజల అవసరాలు గుర్తించబడుటలేదు. ప్రజల అవసరాలకు తగిన ధాన్యాన్ని మినహాయించి, ప్లాను ప్రకారం యీ రవాణా జరుగుటలేదు. అందుచే పండిన ప్రాంతాలలో కూడా బీదజనులకు బియ్యం దొరకుట కష్టమవుతోంది. వడ్ల ఖరీదు బస్తా 1 కి 11 రూ. బియ్యంఖరీదు, బస్తా 1 కి 26 రూ. పైగా పెరిగి, ప్రజాసామాన్యానికి కొనడం అసాధ్యంగా పరిణమించుతూంది.

పంటనున్న ప్రాంతంలోనే యింత కష్టంగావుంటే, రెండు సంవత్సరాల నుండి పంటలు పండని రాయల సీమ ప్రాంతంలో ప్రజలు ఆకలితో మాడిపోతున్నారంటే అతిశయోక్తికాదు. ఖరీదు సంగతి అటుంచి, వారికి ధాన్యం దొరకుటే దుర్లభంగావుంది. కర్నూలు వగైరా కొలదిచోట్ల ప్రజల ఆందోళన ఫలితంగా పెట్టబడిన స్టోర్సులోకూడ ప్రజలకు తగినన్ని జొన్నలు అమ్మబడుటలేదు. ఇపుడు సరుకులేక అవికూడ మూసివేయబడుతున్నాయి. ప్రభుత్వం యిప్పటివలెనే చూస్తూవూరుకొని, నివారణ కార్యాలు సాగించకపోతే ప్రజలలోవున్న అసంతృప్తి అశాంతిగా చెలరేగుతుంది. జపాన్ శత్రువు మనదేశంపై దాడివెడలడానికి సిద్ధంగా వున్న సమయాన ప్రజలలో ఆకలిమంటలు, అశాంతి ప్రబలివుండటం క్షేమకరంకాదు. యుద్ధకృషిని కుంటువడ జేస్తుంది.

అందుచే ప్రభుత్వం వెంటనే రాయలసీమ కరువు నివారణకు ప్రయత్నాలు చెయ్యాలి. (1) సింహళం వగైరా విదేశాలకు పంపబడుతున్న ధాన్యాన్ని అపుజేసి, కరువు ప్రాంతాలలో ప్రజలకు డిపోలుపెట్టి చౌకగా సప్లయిచెయ్యాలి. (2) ప్రభుత్వం విరివిగా డబ్బుఖర్చుపెట్టి, కరువు నివారణ పనులు ప్రారంభించాలి. తద్వారా ప్రజలకు వృత్తికల్పించాలి. (3) ఈ ప్రాంతాలకు పూర్తిరెమిషన్ ప్రభుత్వం యివ్వాలి. (4) పైవి తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే. వెంటనే ప్రమాదాన్ని అరికట్టడానికి మాత్రమే ఇవి వినియోగపడతాయి. ప్రతి సంవత్సరం రాయలసీమ ప్రజలను ఎదుర్కొంటున్న కరువును అపడానికి ప్రభుత్వం వెంటనే తుంగభద్ర ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవాలి. సంగమేశ్వర ప్రాజెక్టును నిర్మించాలి. అనేకచోట్ల చెరువులను నిర్మించి, కొండవాగుల నీటిని వృధాగా పోనివ్వకుండా సాగును వృద్ధి చేయడానికి అవకాశముంది. అట్టి నిర్మాణాలను పూర్తిచేసినపుడే, రాయలసీమ ప్రజలను క్షామాన్నుంచి కాపాడటానికి, అప్రాంతాన్ని సుభిక్షంగా చేయడానికి, వీలవుతుంది.

ఈ నెల 15 వ తేదీని రాయలసీమ కరువు నివారణోపాయాలను పరిశీలించడానికి అనంతపురంలో అంధ్రదేశంలోని ప్రజాప్రతినిధులు సమావేశమవుతారు. ఈ సమావేశాన్ని రాటకొండ నరసింహారెడ్డిగారు పిలచారు. దానికి అన్ని జిల్లాలనుండి ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరయి క్షామపీడితులకు ఉపయోగపడే కార్యక్రమాన్ని నిర్ణయించుతారని ఆశించుతాము. ప్రభుత్వాన్ని ప్రజల ఆకలిమంటలు గుర్తించునట్లు చేస్తారని ఆశించుతాము. ప్రజలలో విరివిగా ప్రచారం గావించి పై కరువు నివారణ కార్యాలను అమలు జరుపడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారనిఆశించుతాము.

కమ్యూనిస్టులపై ప్రభుత్వదాడి

"జ్ఞాన ప్రకాశ్" అనే మహారాష్ట్రి దిన పత్రిక "సర్వెంట్స్ అఫ్ ఇండియా సొసైటీ" అనే ఉదారవాదుల సంస్థచే నడుపబడుతూంది. ఆ పత్రికయొక్క న్యూ ఢిల్లీ ప్రత్యేక విలేఖరి యీ క్రిందివార్తను పంపించాడు :

నవంబరు 23, 24 తేదీలలో వివిధ రాష్ట్రప్రభుత్వాల ప్రతినిధులు, కేంద్రప్రభుత్వ ప్రతినిధులు కలిసి, న్యూ ఢిల్లీలో సమావేశమయ్యారు. కమ్యూనిస్టు పార్టీపై నిషేధంతొలగించడంవల్ల ప్రభుత్వానికెట్టి లాభం కలుగకపోగా, నష్టం వాటిల్లిందని ప్రభుత్వాధికారుల అభిప్రాయం. కమ్యూనిస్టు పార్టీచే ప్రకటించబడిన నిర్బంధ నిరసన కరపత్రాలు, తీవ్రమైన ఖండనలు ప్రభుత్వాన్ని చికాకుపెట్టాయి. తమ మార్గంలో కమ్యూనిస్టులు ఆటంకాలు కల్పిస్తున్నారని ప్రభుత్వాధికారులు భావించారు.

కాబట్టి కమ్యూనిస్టుపార్టీని తిరిగి నిషేధించవలసిందని కొన్ని రాష్ట్రప్రభుత్వాలు సూచించాయి. కాని యీ విధంగా చేస్తే ప్రభుత్వం విమర్శనలకు గురికావలసివస్తుందనీ, కాబట్టి "ప్రభుత్వంయొక్క యుద్ధ కృషికి ఆటంకాలు కల్పించే" కమ్యూనిస్టుల్ని ఏరి, మళ్ళీ డిటైన్ చేయాలనీ ఆ సంయుక్త సమావేశంలో నిర్ణయించబడి ది.

పార్టీపై నిర్బంధాలు

ఈ విలేఖరి పంపిన వార్త నిజమేనని రుజువుచేయడానికి కావలసినన్ని ఆధారాలున్నాయి. "జంగ్ - ఏ - ఆజాదీ" (స్వాతంత్ర్య పోరాటం) అనే ఉర్దూ, గురుముఖి పత్రిక పంజాబ్ కమ్యూనిస్టులచే నడుపబడుతోంది. ఈ పత్రిక రు 3,000 ధరావతు కట్టవలసిందని ప్రభుత్వపు ఉత్తరువు. ఇక "పీపుల్సువార్" (ప్రజా యుద్ధం) పత్రికకు మాటి మాటికీ వార్నింగులే. అగస్టు 9 తరువాత యు. పి. రాష్ట్రంలో 86 గురు కమ్యూనిస్టులు అరెస్టు చేయబడ్డారు. ఆంధ్రదేశం సంగతి మరీ ఘోరం. పార్టీపై నిషేధం వున్నప్పటికంటె నిషేధం తొలగించబడిన తరువాత అరెస్టు చేయబడిన కమ్యూనిస్టుల సంఖ్య యెక్కువ.

> కామ్రేడ్ పి. సి. జోషి

అనేకప్రాంతాలలో కమ్యూనిస్టులు అరెస్టు జేయబడుతున్నారు. బహిరంగసభలు నిషేధించబడుతున్నాయి. ఇంకాయెన్నో నిర్బంధాలు విధించబడుతున్నాయి.

పేరుకు మాత్రమే మాపార్టీపై నిషేధం తొలగించబడింది. పార్టీసభ్యులు తమ కార్యక్రమాన్ని ప్రజలలో ప్రచారం చేయడానికి స్వేచ్ఛలేకుండా పోతూంది.

ప్రభుత్వంయొక్క ఆశలు

మా పార్టీపై నిషేధం ఎందువల్ల తొలగించబడింది ? మే మనుసరిస్తూన్న పంథా యెక్కువ బలవత్తరమైనది కాబట్టి, దేశమంతటిలోను యెక్కువ తీవ్రమైన ఫాసిస్టు వ్యతిరేక సంస్థ మాదే కాబట్టి. మేము నేడనుసరిస్తూన్న పంథా యెట్టిది ? జాతీయరక్షణకు సర్వసన్నాహాలు చేయాలి. రక్షణ కార్యాలకెట్టి ఆటంకాలు కల్పించకూడదు; ఇప్పుడున్న ప్రభుత్వంచే యేర్పాటుచేయబడు రక్షణ కార్యాలకు సహితం ఆటంకాలు పనికిరావు; ఈరక్షణ కార్యాలన్నింటినీ మనం స్వాధీనం చేసుకున్ననాడేస్వాతంత్ర్యాన్ని పొందగలం. వాటికి ఆటంకాలు కల్పించడంవల్ల బ్రిటిష్ సామ్రాజ్యవాదం స్థానే జపాను ఫాసిజం మన నెత్తిమీద కూర్చుంటుంది.

ఇట్టి పంథా ననుసరించే మాపార్టీని ప్రస్తుత ప్రభుత్వంమాత్రమెలా నిషేధించి యుంచగల్గుతుంది ?

తాను కాంగ్రెసుపై దెబ్బతీసినప్పుడు దేశంలో విపరీత పరిస్థితు లేర్పడితే, కమ్యూనిస్టుల్లు ప్రభుత్వ పక్షమైనా వహిస్తారు, లేదా అధమం తటస్థంగా వుంటారనీ, ప్రభుత్వం ఆశించింది.

ఆశలు అడియాసలయాయి

కాని, ఈ ఆశలు అడియాసలయాయి. నిర్బంధవిధానాన్ని నిలిపివేయవలసిందనిమేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నిర్బంధ విధానం జపాన్ దండయాత్ర కేవిధంగాతోడ్పడుతూందో కుండబద్దలుకొట్టినట్లు చెబుతున్నాం. పోలీసులకు ప్రజలకు మధ్య మేము నిలబడి పనిచేస్తున్నాం.కాని.ప్రభుత్వాధికారులిది సహించలేకపోతున్నారు. మేము ప్రజల్ని సముద్రం మధ్యవిడిచిపెట్టాలని వారి ఆశ. కాని, వారనుకున్నట్లుజరగడంలేదు. కమ్యూనిస్టుల్లోదేశభక్తి ఎంత వుంటుందో సామ్రాజ్యవాదులు ఊహించలేక పోయారు. కనుకనే మాప్రచారకుల్ని వ్యక్తిగతంగా అరెస్టుచేస్తున్నారు. అయితే, మరొక విషయంకూడావుంది. ఏయే ప్రదేశాలలో మేముబలహీనంగావున్నామో, అక్కడే ఎక్కువగా అరెస్టుచేస్తున్నారు. ఈవిధానంవల్ల కూడా ప్రయోజనంలేదని తెలుసుకొని, విరివిగా అరెస్టులు ప్రారంభించారు. ఢిల్లీసమావేశంలో జరిగిన నిర్ణయానికి అర్థం ఇదే.

విధ్వంసకచర్యలు మానండి

క్రోధోన్మత్తులైన దేశభక్తుల్ని విధ్వంసక చర్యలు మానవలసిందని మేము హెచ్చరిస్తున్నాం. మేము దేశద్రోహులమనే దుష్ప్రచారం మొదట వ్యాపించింది. కాని, మావిధానమే యెలా సరియైనదో ఓపికతో బోధించాం. మొదట మేము చెప్పినట్లుగానే పోరాటం విఫలమయింది. క్రమక్రమంగా దేశభక్తులు మా పంథాను అంగీకరిస్తున్నారు. మమ్మలను యితర దేశభక్తులనుండి వేరుచేయాలని గావించిన ప్రయత్నాలు విఫలమయాయి.

జాతీయరక్షణకు, జాతీయ ప్రభుత్వ స్థాపనకు, జాతీయైక్యత అవసరమనీ, యిదే నేటి జాతీయ ప్రతిష్టంభనను తొలగించుతుందనీ, మేము యెలుగెత్తి చాటుతున్నాం. కాంగ్రెసు నాయకుల్ని విడుదలచేయాలనీ, విధ్వంసక చర్యలు మానాలనీ, కాంగ్రెసు ముస్లింలీగుల మధ్య ఒడంబడిక జరగాలనీ, కమ్యూనిస్టులు దేశమంతటా ప్రచారం చేస్తున్నారు. ఈఐక్యతా ఉద్యమమే స్వాతంత్ర్య సాధనకు మార్గమని చిత్తశుద్ధిగల ప్రతి భారతీయుడు క్రమంగా తెలుసుకొంటున్నాడు.

ఉభయులు చేసే పని ఒకటే !

కమ్యూనిస్టులు ప్రజలలో పనిచేస్తే అరెస్టు చేయమంటూంది ప్రభుత్వం. కమ్యూనిస్టులు చెప్పే మాటలు వినవద్దనీ, వారు నడిపే పత్రికలు చదవవద్దనీ.పంచమాంగదళంవారు, పార్వర్డుబ్లాకిస్టులు, హెచ్చరిస్తున్నారు. ఈ విధంగా ఉభయులు చేసేపని ఒకటే ! కాని వుభయుల పన్నాగాలు భగ్నమవుతున్నాయి.

కాబట్టి సోదరులారా ! మీరు మన దేశ స్వాతంత్ర్యాన్ని కాంక్షిస్తూన్నట్లయితే,

కమ్యూనిస్టుపార్టీతో కలిసి పనిచేయండి !

జాతీయైక్యతకు కృషి చేయండి !

కాంగ్రెసు నాయకుల విడుదలకై ఆందోళన చేయండి !

విధ్వంసక చర్యలను ఆపండి !

కాంగ్రెసు - ముస్లింలీగ్ల ఒడంబడికకై పని చేయండి !

★ విమానదాడి జాగ్రత్తలు

> కామ్రేడ్ జోశ్యభట్ల సత్యనారాయణ

ప్రజలు నేటి యుద్ధాలలో విమానదాడి జాగ్రత్తలు తీసికొనుట ఎంతయు అవసరమై యున్నది.

శత్రుదాడుల వలన ఆస్తి ప్రాణ నష్టములు అంగవైకల్యములు, విపరీతముగా కల్గును. ఆహార పదార్థములు, నీరు, దీపములు మొదలగు నిత్య జీవితావసరములు లభించక జీవితమే దుర్భరమగును. ఇందులకు కారణం రహదారులు, నీటిపైపులు, ఎలక్ట్రిక్ మార్గములు మొదలగునవి నాశనమగుటయే. అందువలన ప్రజలలో విపరీతముగా భయము వ్యాపించి ఓటమి తత్వము గల్గును. శత్రువునకు లొంగిపోవుటవలన యిట్టి కష్టములు తప్పునని భావించి ప్రజలు ఆమార్గమును అనుసరింప ప్రయత్నింతురు. దీనినే ప్రజలలో అవినీతి ప్రబలుట యందురు.

ఉత్పత్తి నాశనం

శత్రుదాడుల వలన ఉత్పత్తి కూడా నాశనమగును. శత్రుఆశయములలో మన ఉత్పత్తిని నాశనం చేయుటకూడా ముఖ్యమైనదే. ఎందువల్లననగా, నేటియుద్ధములు ముఖ్యముగా ఉత్పత్తిపై ఆధారపడినవే. కావున మన యుద్ధ కర్మాగారములు మొదలైన ఉత్పత్తి కేంద్రాలు. రైల్వేలు, మొదలగున వన్నియు శత్రువు నాశనము చేయును. ఉత్పత్తినాశనము తిన్నగా కర్మాగారములపై బాంబులు పడుటవల్లనేగాకుండా, కార్మికులలో అవినీతి ప్రబలుటవల్ల కూడా గల్గును.

ఈ యుద్ధము ఉత్పత్తిపై ఆధారపడినదగుట వల్ల, ఉత్పత్తి ఎన్నోరెట్లు అభివృద్ధి చెందవలసి యున్నది.

యుద్ధపరికరముల ఉత్పత్తియే కాకుండా, ఆహార పదార్థముల ఉత్పత్తి కూడా వృద్ధి కావలసి యున్నది.

కాబట్టి ప్రజలలో అవినీతి ప్రబలకుండుట, ఉత్పత్తినాశనము కాకుండుట సాధ్యమైనచో, దేశపోరాట శక్తి క్షీణించదు.

ఇందులకు విమానదాడి జాగ్రత్తలు ప్రజలందరు తీసికొనుటయే ముఖ్య మార్గము.

సర్వ జనులకు అవసరం

ఈ జాగ్రత్తలు స్త్రీలు, పురుషులు, వృద్ధులూ, పిల్లలూ అనే విచక్షణ లేకుండాను, దరిద్రులు, ధనికులు అనే భేదములేకుండాను, మత రాజకీయ భేదములు లేకుండాను, సర్వజనులకు అవసరమై యున్నవి.

ఈ జాగ్రత్తలను తీసికొనుటవలన ప్రతివారు తమ ఆస్తులను, ఆలు బిడ్డలను రక్షించుకొనుటకు అవకాశము గలదు. మరియు కార్మికులు ఉత్పత్తిని తగ్గకుండా చేయుటయేగాక, అధికముగ ఉత్పత్తిచేసి, మాతృ దేశము యెడల తమ విద్యుక్త ధర్మమును నెరవేర్చినవారగుదురు. రైతులు విశేషముగ ఆహార పదార్థములను పండించి, ప్రజలకు, దేశరక్షణ కార్యములలో పాల్గొనినవారికి సప్లయి చేసి తమ కర్తవ్యములను నెరవేర్చినవారగుదురు. యువకులు, విద్యార్థులు, మహిళలు, మాతృదేశ రక్షణలో తమ పాత్రను నిర్వహింపగలరు. అప్పుడే మాతృదేశము రక్షింపబడగలదు.

ఇందువలననే మొట్టమొదట స్పెయిను అంతర్యుద్ధంలో 1936 సంవత్సరంలో బార్సిలోనాలోని ప్రజలు యీ జాగ్రత్తలను తీసికొని వీటి వలన అధిక ఫలితమును పొందగలిగిరి.

ఈ జాగ్రత్తలు ప్రజల వలననే మొట్టమొదట యేర్పాటు చేయబడ్డాయి.—ఇవి ప్రజల కొరకే అను విషయం నిర్వివాదాంశము. ఈ జాగ్రత్తలు క్రమంగా వ్యాపించి, వీటి ప్రయోజనము విస్తరిల్లినది. ప్రభుత్వములే ప్రజల కొరకు వీటి సంబంధమయిన ఆర్గనైజేషనులను యేర్పరచుచున్నవి.

ఈ జాగ్రత్తలను గురించి ముందుగా ప్రజలకు వివరించుటకు, తగిన జాగ్రత్తలు వారు గైకొనునట్లు చూచుటకు, ప్రజలకు తగిన రక్షణాశ్రయములు నిర్మించుటకు, దాడి సమయములలో నష్టములను తగ్గించుటకు ముందుగానే యేర్పరచబడిన ఒక ఆర్గనైజేషన్ అవసరమై యున్నది.

ఇట్టివి ప్రభుత్వముచేత అనేక పట్టణములలో యేర్పరచబడి యున్నవి.

ప్రభుత్వ విధానం : ప్రజల కర్తవ్యం

ఇవి నిజముగ ప్రజలచేత కనిపెట్టబడి ప్రజలకొరకే ఏర్పాటు చేయబడిన వయినచో, నేడు భారతదేశములో వివిధ పట్టణములలో ప్రభుత్వముచే యేర్పరచబడిన ఎ. ఆర్. పి. ఆర్గనైజేషను యెడల ప్రజలు ఎందులకు విముఖులై యున్నారు ?

ఇందులకు అనేక కారణములు గలవు. ఆకారణములు యీ దిగువ పేర్కొనుచున్నాను.

(1) ఈ ఆర్గనైజేషను ప్రజారక్షణ కొరకేర్పరచబడిన దైనప్పటికి, దీనిలో ప్రజా సేవకులకు స్థానమివ్వకుండా, ఈ ఆర్గనైజేషను నంతనూ ప్రభుత్వ తాబేదరులకే వప్పగించుట.

(2) ఈ తాబేదారులు ప్రజా సేవలో అనుభవములేక, జీతము డబ్బుల కొరకుమాత్రమే ఉద్యోగము చేయునటువంటిన్ని, తమ, అవకతవక ఆర్డర్లను ఆక్షరాలా అమలు జరుపు స్వార్థపరులను, త్యాగబుద్ధి లేశమైననూ లేనివారిని, వీరికి వారిని ప్రజాభిమానము పొందలేని వారిని యీ ఆర్గనైజేషనుకు చేర్చుట, తత్ఫలితంగా వీరు అవసరసమయములలో తమ స్థానముల వదలి ప్రాణములకై పరుగెత్తుట.

(3) ప్రజా సేవకులెవరైన జేరినచో, వారిని ప్రభుత్వవ్యతిరేకులను నెపముతో తొలగించుట.

(4) ఈ ఆర్గనైజేషనులోని ఉద్యోగులు తమ అధికారమును దుర్వినియోగముచేయుట.

(5) దీనిలోని ఉద్యోగులకు ప్రజలతో సంబంధం పెట్టుకొని పని చేయుటకు వీలు లేకుండా చేయునట్టిదియూ, తమకర్తవ్యాన్ని నెరవేర్చుటకు నిరుపయోగమగునట్టిదియు,అధికారుల మెప్పును బడయునట్టిదియు నగు క్రమశిక్షణ నేర్పరుచుట.

(6) ఈ ఆర్గనైజేషనుకు సంబంధించిన ప్రజా విమర్శలను గ్రహించి, లోపములను సరిదిద్దుకొనకుండుట.

(7) తాముచెప్పిన ప్రకారం ప్రజారక్షకుల కావలసిన ఆశ్రయములు నిర్మించకపోవుట.

(8) శిక్షణ కొలది మందికి మాత్రమే యిచ్చుట, ప్రజా వ్యాపితము చేయకపోవుట, ఆ కొలదిమందికి కూడా బాహ్యమీద ఆధారపడిన సిద్ధాంతరూపేణ యిచ్చు శిక్షణయేగాని ప్రదర్శనాలతో కూడుకొన్నది కాకపోవుట.

(9) ఈ శిక్షణలో కార్యాచరణలో వ్యక్తి యొక్క సామర్థ్యమును యెక్కువచేయుట లేకపోగా, పరీక్షలద్వారా వారిని వడబోయుట.

(10) ఈ ఆర్గనైజేషనులను ప్రమాదము నెత్తిపైకి వచ్చిన పిమ్మట యేర్పరుచుట.

(11) నేటి యుద్ధాలలో శత్రువుయొక్క బాంబులకు పల్లెలు, పట్టణములు అనే విచక్షణ లేకపోయినా, పల్లెలలో విమానదాడి జాగ్రత్తల విషయం ప్రచారం గావించడంగాని, కొందరికైనా శిక్షణ నివ్వడంగాని చేయకుండుట.

ఈ పై కారణములవలన యీ ఆర్గనైజేషనులు ప్రజాదరణ పొందలేక ప్రజలలో హాస్యాస్పద మగుచున్నవి.

కాబట్టి యీ పై లోపములను తొలగించి యీ ఆర్గనైజేషనులను నిజమగు ప్రజా సంస్థలుగా మార్చి, ప్రజారక్షణ నిమిత్తం ఉపయోగించి, యిందు నిమిత్తం ఖర్చుపెట్టే లక్షలాది ధనమును దుర్వినియోగం కాకుండా, సద్వినియోగం చేయాలంటే ప్రజలే పూనుకోవాలి. ప్రజలు తలుస్తే జరుగని కార్యంలేదు.

ప్రజలు విరివిగ యీ శిక్షణను పొంది అధిక సంఖ్యాకులు యీ ఆర్గనైజేషనుతో సంబంధం పెట్టుకొని పనిచేయాలి. అట్లు పని చేయుటవల్లనే తత్సంబంధమైన పరికరములు ప్రమాద సమయములలో ప్రజలకు ఉపయోగపడుటకు తగిన అవకాశమేర్పడును. ప్రతి యింటికి ఒక వార్డెను ఉన్నచో, కొన్ని వేల మంది యీ సంస్థలలో కేవలం ప్రజా రక్షణార్థము జేరుటవలన, ఈ ఆర్గనైజేషనులు ప్రజాపరము కాగలవు. అప్పుడే వీటివలన పూర్తి ఉపయోగమును ప్రజలు పొందుటకు, యీ లక్షలాది ధనము దుర్వినియోగము కాకుండుటకు వీలగును. ప్రజలు తమ రక్షణభారాన్ని యితరుల చేతిలో వదలి పూరుకోకుండా తమ్ము తాము రక్షించుకో గల్గుతారు.

ఈ సందర్భంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర కమిటీ చాల శ్రద్ధవహించి పనిచేస్తోన్నది. ఇప్పటికి గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఏ. ఆర్. పి. బోధకులను తయారుచేసి పంపింది పట్టణాలలోనే కాకుండా గ్రామ గ్రామాలలో విరివిగ విమానదాడి జాగ్రత్తల ప్రచారము, ఏ. ఆర్. పి. దళాల శిక్షణ సాగుతోంది. ఇంటింటికి విమానదాడి జాగ్రత్తలు వ్యాపిస్తున్నాయి. స్త్రీలుకూడా యీ శిక్షణలో పాల్గొని, వారు కూడా యితరులకు బోధించే శక్తిని సంపాదిస్తున్నారు. ప్రజలు, స్త్రీలు, పురుషులుకూడా మన బోధకులవద్ద వారి సందేహాలను తీర్చుకొనుచున్నారు.

ఇప్పటికి శిక్షణ పొందిన వార్డెను యినస్పెక్టర్లు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలలో 16 మంది కలరు. వీరిలో 12 మంది పురుషులు, 4 స్త్రీలు. పై మూడు జిల్లాలలోను దళాలలోచేరి శిక్షణపొందిన యువకుల సంఖ్య 165 దాటింది. వీరు ఏ. ఆర్. పి. లోనూ, ప్రథమ చికిత్సలోనూ కూడా శిక్షణ పొందిన వారు.

ఈ శిక్షణలు ప్రజా సామాన్యానికి అర్థమగు తెలుగు భాషలో, ఆచరణ యుక్తంగా ప్రజా సామాన్యానికి అందుబాటులో నుండే సాధనాలతో పనిచేయు విధానంలోనూ యివ్వబడుతున్నాయి.

ఈ దళాలు ప్రజా రక్షణ సంఘాలకు అనుబంధించబడి పనిచేయునట్లు యేర్పాట్లు గావించబడుతున్నాయి. పై రెండు కారణముల వలన గ్రామ ప్రజలకు వీటిలో వుత్సాహము కల్గుచున్నది. దాడులవలన భయము సన్నగిలుచున్నది. మరియు మంటలనార్పు విధానములు మందుచున్న యిండ్లనుండి ప్రజలను ఆస్తిని రక్షించే పద్ధతులు, ప్రథమ చికిత్స, వారికి నిత్య జీవితావసరములే. వీటి ఆవశ్యకతను కూడా ప్రజలు గ్రహించి, యీ దళములకు తోడ్పడుట అవసరమై యున్నది.

కాబట్టి యీ దళాలకు ఆ యా గ్రామాల ప్రజలు తోడ్పడి, దేశరక్షణకు పూనుకోవలసినదిగా హెచ్చరించుచున్నాను.

ప్రబోధము

శ్రీమతి వట్టికొండ విశాలాక్షి.

విజ్ఞానమున ఎంతో వెనుకబడి స్త్రీజాతి
బానిసత్వములోన బంధింప బడుటచే
విజ్ఞాన మెల్లెడల వెదజల్లుటకుగాను
విదుషీమణులు నేడు వెడలిరావాలి !
పురుషుల సాయమ్ము పొందగోరాలి !
ప్రాక్తనా భావముల్ పాడుచేయాలి !

స్వాతంత్ర్య పోరాటశక్తిలో సగమైన
మహిళలందరి స్వేచ్ఛ మంటలో గలిపేసి,
స్వాతంత్ర్య సమరాన సాగిపోలేరంచు
పురుషలోకానికీ బోధచెయాలి !
స్వేచ్ఛకావాలంచు, స్త్రీలె అడగాలి !
సాహసముతో స్త్రీలె సాగిరావాలి !

పెట్టుబడిదార్లచే పీడింప బడుచుండి
కూడు గుడ్డాలేక కుములుచున్నటు వంటి
బీదప్రజ రక్తముంబీల్చి పిప్పిగజేయు
సామ్రాజ్య వాదమును చంపియాలి !
ఫాసిస్టు శతృవుల పాతి పెట్టాలి !
పంటలను మేమంతు కాటిచేప్పాలి !

ప్రజాశక్తి

9-12-42 బుధవారం

రాయలసీమలో క్షామం

ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవుటచే వర్షాలపై ఆధారపడు మెరకప్రాంతాలలో పంటలు పండలేదు. పైరునవేసే జొన్న వగైరాపంటలు కూడపూర్తిగా పాడైపోయాయి. దీని ఫలితంగా మెరకప్రాంతా లన్నిటిలోను కరవు జ్వాలలు వ్యాపించుతున్నాయి. క్రిందటి ఏడాదే రాయలసీమలో పంటలు పండలేదు. ప్రజాందోళన ఫలితంగా ప్రభుత్వం కూడ యీ సంగతి గుర్తించి, ఒక్క కర్నూలుజిల్లాలోనే 2 లక్షల 50 వేలు రెమిషన్ యిచ్చింది. ఈ సంవత్సరం మరల పండకపోవడమంటే, రాయలసీమ ప్రజలస్థితి ఎంత దుర్భరంగా వుంటుందో వేరే చెప్పనక్కరలేదు.

ప్రభుత్వం యింతవరకు క్షామపీడితులగు ప్రజలకు సహాయపడటానికి పూనుకోలేదు. కరువు వచ్చిన ప్రాంతాలకు పండిన ప్రాంతాలనుండి ధాన్యం సప్లయిచేయడానికి, ఆకలితో మాడుతున్న ప్రజలకు అన్నమీయడానికి ప్రయత్నించలేదు. పైగా మాగాణి ప్రాంతాలలో ధాన్యాన్ని విరివిగా కంట్రాక్టరులద్వారా కొని, సింహళానికి, ఇరాన్, ఇరాక్ దేశాలకు పంపుతోంది. వరిపంట ప్రాంతానికి సమీపంలోవున్న బెజవాడలో సైతం బియ్యం దొరకడం కష్టసాధ్యమవుతోంది. ప్రతిచోటనుంచి వేల కొలదీ బస్తాలు యుద్ధకంట్రాక్టరులచే ప్రతిదినం ఖరీదు చేయబడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రజల అవసరాలు గుర్తించబడుటలేదు. ప్రజల అవసరాలకు తగిన ధాన్యాన్ని మినహాయించి, ప్లాను ప్రకారం యీ రవాణా జరుగుటలేదు. అందుచే పండిన ప్రాంతాలలో కూడా బీదజనులకు బియ్యం దొరకుట కష్టమవుతోంది. వడ్ల ఖరీదు బస్తా 1 కి 11 రూ. బియ్యంఖరీదు, బస్తా 1 కి 26 రూ. పైగా పెరిగి, ప్రజాసామాన్యానికి కొనడం అసాధ్యంగా పరిణమించుతూంది.

పంటనున్న ప్రాంతంలోనే యింత కష్టంగావుంటే, రెండు సంవత్సరాల నుండి పంటలు పండని రాయల సీమ ప్రాంతంలో ప్రజలు ఆకలితో మాడిపోతున్నారంటే అతిశయోక్తికాదు. ఖరీదు సంగతి అటుంచి, వారికి ధాన్యం దొరకుటే దుర్లభంగావుంది. కర్నూలు వగైరా కొలదిచోట్ల ప్రజల ఆందోళన ఫలితంగా పెట్టబడిన స్టోర్సులోకూడ ప్రజలకు తగినన్ని జొన్నలు అమ్మబడుటలేదు. ఇపుడు సరుకు లేక అవికూడ మూసివేయబడుతున్నాయి. ప్రభుత్వం యిప్పటివలెనే చూస్తూవూరుకొని, నివారణ కార్యాలు సాగించకపోతే ప్రజలలోవున్న అసంతృప్తి అశాంతిగా చెలరేగుతుంది. జపాన్ శత్రువు మనదేశంపై దాడివెడలడానికి సిద్ధంగా వున్న సమయాన ప్రజలలో ఆకలిమంటలు, అశాంతి ప్రబలివుండటం క్షేమకరంకాదు. యుద్ధకృషిని కుంటువడ జేస్తుంది.

అందుచే ప్రభుత్వం వెంటనే రాయలసీమ కరువు నివారణకు ప్రయత్నాలు చెయ్యాలి. (1) సింహళం వగైరా విదేశాలకు పంపబడుతున్న ధాన్యాన్ని అపుజేసి, కరువు ప్రాంతాలలో ప్రజలకు డిపోలుపెట్టి చౌకగా సప్లయిచెయ్యాలి. (2) ప్రభుత్వం విరివిగా డబ్బుఖర్చుపెట్టి, కరువు నివారణ పనులు ప్రారంభించాలి. తద్వారా ప్రజలకు వృత్తికల్పించాలి. (3) ఈ ప్రాంతాలకు పూర్తిరెమిషన్ ప్రభుత్వం యివ్వాలి. (4) పైవి తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే. వెంటనే ప్రమాదాన్ని అరికట్టడానికి మాత్రమే ఇవి వినియోగపడతాయి. ప్రతి సంవత్సరం రాయలసీమ ప్రజలను ఎదుర్కొంటున్న కరువును ఆపడానికి ప్రభుత్వం వెంటనే తుంగభద్ర ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవాలి. సంగమేశ్వర ప్రాజెక్టును నిర్మించాలి. అనేకచోట్ల చెరువులను నిర్మించి, కొండవాగుల నీటిని వృధాగా పోనివ్వకుండా సాగును వృద్ధి చేయడానికి అవకాశముంది. అట్టి నిర్మాణాలను పూర్తిచేసినపుడే, రాయలసీమ ప్రజలను క్షామన్నుంచి కాపాడటానికి, ఆప్రాంతాన్ని సుభిక్షంగా చేయడానికి, వీలవుతుంది.

ఈ నెల 15 వ తేదీని రాయలసీమ కరువు నివారణోపాయాలను పరిశీలించడానికి అనంతపురంలో ఆంధ్రదేశంలోని ప్రజాప్రతినిధులు సమావేశమవుతారు. ఈ సమావేశాన్ని రాటకొండ నరసింహారెడ్డిగారు పిలచారు. దానికి అన్ని జిల్లాలనుండి ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరయి క్షామపీడితులకు ఉపయోగపడే కార్యక్రమాన్ని నిర్ణయించుతారని ఆశించుతాము. ప్రభుత్వాన్ని ప్రజల ఆకలిమంటలు గుర్తించునట్లు చేస్తారని ఆశించుతాము. ప్రజలలో విరివిగా ప్రచారం గావించి పై కరువు నివారణ కార్యాలను అమలు జరుపడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారనిఆశించుతాము.

కమ్యూనిస్టులపై ప్రభుత్వదాడి

కామ్రేడ్ పి. సి. జోషి

"జ్ఞాన ప్రకాష్" అనే మహారాష్ట్ర దిన పత్రిక "సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ" అనే ఉదారవాదుల సంస్థచే నడుపబడుతూంది. ఆ పత్రికయొక్క న్యూ ఢిల్లీ ప్రత్యేక విలేఖరి యీ క్రిందివార్తను పంపించాడు:

నవంబరు 23, 24 తేదీలలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కలిసి, న్యూ ఢిల్లీలో సమావేశమయ్యారు. కమ్యూనిస్టు పార్టీపై నిషేధంతొలగించడంవల్ల ప్రభుత్వానికెట్టి లాభం కలుగకపోగా, నష్టం వాటిల్లిందని ప్రభుత్వాధికారుల అభిప్రాయం. కమ్యూనిస్టు పార్టీచే ప్రకటించబడిన నిర్బంధ నిరసన కరపత్రాలు, తీవ్రమైన ఖండనలు ప్రభుత్వాన్ని చికాకుపెట్టాయి. తమ మార్గంలో కమ్యూనిస్టులు ఆటంకాలు కల్పిస్తున్నారని ప్రభుత్వాధికారులు భావించారు.

కాబట్టి కమ్యూనిస్టుపార్టీని తిరిగి నిషేధించవలసిందని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి. కాని యీ విధంగా చేస్తే ప్రభుత్వం విమర్శలకు గురికావలసివస్తుందనీ, కాబట్టి "ప్రభుత్వంయొక్క యుద్ధ కృషికి ఆటంకాలు కల్పించే" కమ్యూనిస్టుల్ని ఏరి, మళ్ళీ డిటైన్ చేయాలనీ ఆ సంయుక్త సమావేశంలో నిర్ణయించబడి ది.

పార్టీపై నిర్బంధాలు

ఈ విలేఖరి పంపిన వార్త నిజమేనని రుజువుచేయడానికి కావలసినన్ని ఆధారాలున్నాయి. "జంగ్ - ఏ - ఆజాదీ" (స్వాతంత్ర్య పోరాటం) అనే ఉర్దూ, గురుముఖి పత్రిక పంజాబ్ కమ్యూనిస్టులచే నడుపబడుతోంది. ఈ పత్రిక రు 3,000 ధరావతు కట్టవలసిందని ప్రభుత్వపు టుత్తరువు. ఇక "పీపుల్సువార్" (ప్రజా యుద్ధం) పత్రికకు మాటి మాటికీ వార్నింగులే. ఆగస్టు 9 తరువాత యు. పి. రాష్ట్రంలో 86 గురు కమ్యూనిస్టులు అరెస్టు చేయబడ్డారు. ఆంధ్ర దేశం సంగతి మరీ ఘోరం. పార్టీపై నిషేధం వున్నప్పటికంటె నిషేధం తొలగించబడిన తరువాత అరెస్టు చేయబడిన కమ్యూనిస్టుల సంఖ్య యెక్కువ.

అనేకప్రాంతాలలో కమ్యూనిస్టులు అరెస్టు జేయబడుతున్నారు. బహిరంగసభలు నిషేధించబడుతున్నాయి. ఇంకాయెన్నో నిర్బంధాలు విధించబడుతున్నాయి.

పేరుకు మాత్రమే మాపార్టీపై నిషేధం తొలగించబడింది. పార్టీసభ్యులు తమ కార్యక్రమాన్ని ప్రజలలో ప్రచారం చేయడానికి స్వేచ్ఛలేకుండా పోతూంది.

ప్రభుత్వంయొక్క ఆశలు

మా పార్టీపై నిషేధం ఎందువల్ల తొలగించబడింది? మే మనుసరిస్తూన్న పంథా యెక్కువ బలవత్తరమైనది కాబట్టి, దేశమంతటిలోను యెక్కువ తీవ్రమైన ఫాసిస్టు వ్యతిరేక సంస్థ మాదే కాబట్టి. మేము నేడనుసరిస్తూన్న పంథా యెట్టిది? జాతీయరక్షణకు సర్వసన్నాహాలు చేయాలి. రక్షణ కార్యాలకెట్టి ఆటంకాలు కల్పించకూడదు; ఇప్పుడున్న ప్రభుత్వంచే యేర్పాటుచేయబడు రక్షణ కార్యాలకు సహితం ఆటంకాలు పనికిరావు: ఈరక్షణ కార్యాలన్నింటినీ మనం స్వాధీనం చేసుకున్ననాడేస్వాతంత్ర్యాన్ని పొందగలం. వాటికి ఆటంకాలు కల్పించడంవల్ల బ్రిటిష్ సామ్రాజ్యవాదం స్థానే జపాను ఫాసిజం మన నెత్తిమీద కూర్చుంటుంది.

ఇట్టి పంథా ననుసరించే మాపార్టీని ప్రస్తుత ప్రభుత్వంమాత్రమెలా నిషేధించి యుంచగల్గుతుంది?

తాను కాంగ్రెసుపై దెబ్బతీసినప్పుడు దేశంలో విపరీత పరిస్థితు లేర్పడితే, కమ్యూనిస్టులు ప్రభుత్వ పక్షమైనా వహిస్తారు, లేదా అధమం తటస్థంగా వుంటారనీ, ప్రభుత్వం ఆశించింది.

ఆశలు అడియాసలయాయి

కాని, ఈ ఆశలు అడియాసలయాయి. నిర్బంధవిధానాన్ని నిలిపివేయవలసిందనిమేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నిర్బంధ విధానం జపాన్ దండయాత్ర కెవిధంగాతోడ్పడుతూందో కుండబద్దలుకొట్టినట్లు చెబుతున్నాం. పోలీసులకు ప్రజలకు మధ్య మేము నిలబడి పనిచేస్తున్నాం.కాని,ప్రభుత్వాధికారులిది సహించలేకపోతున్నారు. మేము ప్రజల్ని సముద్రం మధ్యవిడిచిపెట్టాలని వారి ఆశ. కాని, వారనుకున్నట్లుజరగడంలేదు కమ్యూనిస్టుల్లోదేశభక్తి ఎంత వుంటుందో సామ్రాజ్యవాదులు ఊహించలేక పోయారు. కనుకనే మాప్రచారకుల్ని వ్యక్తిగతంగా అరెస్టుచేస్తున్నారు. అయితే, మరొక విషయంకూడావుంది. ఏయే ప్రదేశాలలో మేముబలహీనంగావున్నామో, అక్కడే ఎక్కువగా అరెస్టుచేస్తున్నారు. ఈవిధానంవల్ల కూడా ప్రయోజనంలేదని తెలుసుకొని, విరివిగా అరెస్టులు ప్రారంభించారు. ఢిల్లీసమావేశంలో జరిగిన నిర్ణయానికి అర్థం ఇదే.

విధ్వంసకచర్యలు మానండి

క్రోధోన్మత్తులైన దేశభక్తుల్ని విధ్వంసక చర్యలు మానవలసిందని మేము హెచ్చరిస్తున్నాం మేము దేశద్రోహులమనే దుష్ప్రచారం మొదట వ్యాపించింది. కాని, మావిధానమే యెలా సరియైనదో ఓపికతో బోధించాం. మొదట మేము చెప్పినట్లుగానే పోరాటం విఫలమయింది. క్రమక్రమంగా దేశభక్తులు మా పంథాను అంగీకరిస్తున్నారు. మమ్మలను యితర దేశభక్తులనుండి వేరుచేయాలని గావించిన ప్రయత్నాలు విఫలమయాయి.

జాతీయరక్షణకు, జాతీయ ప్రభుత్వ స్థాపనకు, జాతీయైక్యత అవసరమనీ, యిదే నేటి జాతీయ ప్రతిష్టంభనను తొలగించుతుందనీ, మేము యెలుగెత్తి చాటుతున్నాం. కాంగ్రెసు నాయకుల్ని విడుదలచేయాలనీ, విధ్వంసక చర్యలు మానాలనీ, కాంగ్రెసు ముస్లింలీగుల మధ్య ఒడంబడిక జరగాలనీ, కమ్యూనిస్టులు దేశమంతటా ప్రచారం చేస్తున్నారు. ఈఐక్యతా ఉద్యమమే స్వాతంత్ర్య సాధనకు మార్గమని చిత్తశుద్ధిగల ప్రతి భారతీయుడు క్రమంగా తెలుసుకొంటున్నాడు.

ఉభయులు చేసే పని ఒకటే!

కమ్యూనిస్టులు ప్రజలలో పనిచేస్తే అరెస్టు చేయమంటూంది ప్రభుత్వం. కమ్యూనిస్టులు చెప్పే మాటలు వినవద్దనీ, వారు నడిపే పత్రికలు చదవవద్దనీ,పంచమాంగదళంవారు, ఫార్వర్డుబ్లాకిస్టులు, హెచ్చరిస్తున్నారు. ఈ విధంగా ఉభయులు చేసేపని ఒకటే! కాని వుభయుల పన్నాగాలు భగ్నమవుతున్నాయి.

కాబట్టి సోదరులారా! మీరు మన దేశ స్వాతంత్ర్యాన్ని కాంక్షిస్తూన్నట్లయితే,

కమ్యూనిస్టుపార్టీతో కలిసి పనిచేయండి!

జాతీయైక్యతకు కృషి చేయండి!

కాంగ్రెసు నాయకుల విడుదలకై ఆందోళన చేయండి!

విధ్వంసక చర్యలను ఆపండి!

కాంగ్రెసు - ముస్లింలీగ్‌ల ఒడంబడికకై పని చేయండి!

★ విమానదాడి జాగ్రత్తలు

కామ్రేడ్ జోశ్యభట్ల సత్యనారాయణ

ప్రజలు నేటి యుద్ధాలలో విమానదాడి జాగ్రత్తలు తీసికొనుట ఎంతయు అవుసరమై యున్నది.

శత్రుదాడుల వలన ఆస్తి ప్రాణ నష్టములు అంగవైకల్యములు, విపరీతముగా కల్గును. ఆహార పదార్థములు, నీరు, దీపములు మొదలగు నిత్య జీవితావసరములు లభించక జీవితమే దుర్భరమగును. ఇందులకు కారణం రహదారులు, నీటిపైపులు, ఎలక్ట్రిక్ మార్గములు మొదలగునవి నాశనమగుటయే. అందువలన ప్రజలలో విపరీతముగా భయము వ్యాపించి ఓటమి తత్వము గల్గును. శత్రువునకు లొంగిపోవుటవలన యిట్టి కష్టములు తప్పునని భావించి ప్రజలు ఆమార్గమును అనుసరింప ప్రయత్నింతురు. దీనినే ప్రజలలో అవినీతి ప్రబలుట యందురు.

ఉత్పత్తి నాశనం

శత్రుదాడుల వలన ఉత్పత్తి కూడా నాశనమగును. శత్రుఆశయములలో మన ఉత్పత్తిని నాశనం చేయుటకూడా ముఖ్యమైనదే. ఎందువల్లననగా, నేటియుద్ధములు ముఖ్యముగా ఉత్పత్తిపై ఆధారపడినవే. కావున మన యుద్ధ కర్మాగారములు మొదలైన ఉత్పత్తి కేంద్రాలు, రైల్వేలు, మొదలగున వన్నియు శత్రువు నాశనము చేయును. ఉత్పత్తినాశనము తిన్నగా కర్మాగారములపై బాంబులు పడుటవల్లనే గాకుండా, కార్మికులలో అవినీతి ప్రబలుటవల్ల కూడా గల్గును.

ఈ యుద్ధము ఉత్పత్తిపై ఆధారపడినదగుట వల్ల, ఉత్పత్తి ఎన్నోరెట్లు అభివృద్ధి చెందవలని యున్నది.

యుద్ధపరికరముల ఉత్పత్తియే కాకుండా, ఆహార పదార్థముల ఉత్పత్తి కూడా వృద్ధి కావలని యున్నది.

కాబట్టి ప్రజలలో అవినీతి ప్రబలకుండుట, ఉత్పత్తినాశనము కాకుండుట సాధ్యమైనచో, దేశపోరాట శక్తి క్షీణించదు.

ఇందులకు విమానదాడి జాగ్రత్తలు ప్రజలందరు తీసికొనుటయే ముఖ్య మార్గము.

సర్వ జనులకు అవసరం

ఈ జాగ్రత్తలు స్త్రీలు, పురుషులు, వృద్ధులూ, పిల్లలూ అనే విచక్షణ లేకుండాను, దరిద్రులు, ధనికులు అనే భేదములేకుండాను, మత రాజకీయ భేదములు లేకుండాను, సర్వజనులకు అవసరమై యున్నవి.

ఈ జాగ్రత్తలను తీసికొనుటవలన ప్రతివారు తమ ఆస్తులను, ఆలు బిడ్డలను రక్షించుకొనుటకు అవకాశము గలదు. మరియు కార్మికులు ఉత్పత్తిని తగ్గకుండా చేయుటయేగాక, అధికముగ ఉత్పత్తిచేసి, మాతృదేశము యెడల తమ విధ్యుక్త ధర్మమును నెరవేర్చినవారగుదురు. రైతులు విశేషముగ ఆహార పదార్థములను పండించి, ప్రజలకు, దేశ రక్షణ కార్యములలో పాల్గొనినవారికి సప్లయి చేసి తమ కర్తవ్యములను నెరవేర్చినవారగుదురు. యువకులు, విద్యార్థులు, మహిళలు, మాతృదేశ రక్షణలో తమ పాత్రను నిర్వహింపగలరు. అప్పుడే మాతృదేశము రక్షింపబడగలదు.

ఇందువలననే మొట్టమొదట స్పెయిను అంతర్యుద్ధంలో 1935 సంIIలో బార్సిలోనావారొ ప్రజలు యీ జాగ్రత్తలను తీసికొని వీటి వలన అధిక ఫలితమును పొందగలిగిరి.

ఈ జాగ్రత్తలు ప్రజల వలననే మొట్ట మొదట యేర్పాటు చేయబడ్డాయి.-ఇవి ప్రజల కొరకే అను విషయం నిర్వివాదాంశము. ఈ జాగ్రత్తలు క్రమంగా వ్యాపించి, వీటి ప్రయోజనము విస్తరిల్లినది ప్రభుత్వములే ప్రజల కొరకు వీటి సంబంధమయిన ఆర్గనైజేషనులను యేర్పరచుచున్నవి.

ఈ జాగ్రత్తలను గురించి ముందుగా ప్రజలకు వివరించుటకు, తగిన జాగ్రత్తలు వారు గైకొనునట్లు చూచుటకు, ప్రజలకు తగిన రక్షణాశ్రయములు నిర్మించుటకు, దాడి సమయములలో నష్టములను తగ్గించుటకు ముందుగానే యేర్పరచబడిన ఒక ఆర్గనైజేషన్ అవసరమై యున్నది.

ఇట్టివి ప్రభుత్వముచేత అనేక పట్టణములలో యేర్పరచబడి యున్నవి.

ప్రభుత్వ విధానం : ప్రజల కర్తవ్యం

ఇవి నిజముగ ప్రజలచేత కనిపెట్టబడి ప్రజలకొరకే ఏర్పాటు చేయబడిన వయినచో, నేడు భారతదేశములో వివిధ పట్టణములలో ప్రభుత్వముచే యేర్పరచబడిన ఎ. ఆర్. పి. ఆర్గనైజేషను యెడల ప్రజలు ఎందులకు విముఖులై యున్నారు?

ఇందులకు అనేక కారణములు గలవు. ఆకారణములు యీ దిగువ పేర్కొనుచున్నాను.

(1) ఈ ఆర్గనైజేషను ప్రజారక్షణ కొరకేర్పరచబడినదైనప్పటికి, దీనిలో ప్రజాసేవకులకు స్థానమివ్వకుండా, ఈ ఆర్గనైజేషనునంతనూ ప్రభుత్వ తాబేదారులకే వప్పగించుట.

(2) ఈ తాబేదారులు ప్రజాసేవలో అనుభవములేక, జీతము డబ్బుల కొరకుమాత్రమే ఉద్యోగము చేయునటువంటిన్ని, తమ, అవకతవక ఆర్డర్లను అక్షరాలా అమలు జరుపు స్వార్థపరులను, త్యాగబుద్ధి లేశమైననూ లేనివారిని, వీరికి వారిని ప్రజాభిమానము పొందలేని వారిని యీ ఆర్గనైజేషనుకు చేర్చుట, తత్ఫలితంగా వీరు అవసరసమయములలో తమ స్థానముల వదలి ప్రాణములకై పరుగెత్తుట.

(3) ప్రజాసేవకులెవరైన జేరినచో, వారిని ప్రభుత్వవ్యతిరేకులను నెపముతోతొలగించుట.

(4) ఈ ఆర్గనైజేషనులోని ఉద్యోగులు తమ అధికారమును దుర్వినియోగముచేయుట.

(5) దీనిలోని ఉద్యోగులకు ప్రజలతో సంబంధం పెట్టుకొని పని చేయుటకు వీలు లేకుండా చేయునట్టిదియూ, తమకర్తవ్యాన్ని నెరవేర్చుటకు నిరుపయోగమగునట్టిదియు,అధికారుల మెప్పును బడయునట్టిదియు నగు క్రమశిక్షణ నేర్పరుచుట.

(6) ఈ ఆర్గనైజేషనుకు సంబంధించిన ప్రజా విమర్శలను గ్రహించి, లోపములను సరిదిద్దుకొనకుండుట.

(7) తాముచెప్పిన ప్రకారం ప్రజారక్షకుణ కావలసిన ఆశ్రయములు నిర్మించకపోవుట.

(8) శిక్షణ కొలది మందికి మాత్రమే యిచ్చుట, ప్రజా వ్యాపితము చేయకపోవుట, ఆ కొలదిమందికి కూడా ఊహంమీద ఆధారపడిన సిద్ధాంతరూపేణా యిచ్చు శిక్షణయేగాని ప్రదర్శనాలతో కూడుకొన్నది కాకపోవుట.

(9) ఈ శిక్షణలో కార్యాచరణలో వ్యక్తియొక్క సామర్థ్యమును యెక్కువచేయుట లేకపోగా, పరీక్షలద్వారా వారిని వడబోయుట.

(10) ఈ ఆర్గనైజేషనులను ప్రమాదము నెత్తిపైకి వచ్చిన పిమ్మట యేర్పరుచుట.

(11) నేటి యుద్ధాలలో శత్రువుయొక్క బాంబులకు పల్లెలు, పట్టణములు అనే విచక్షణ లేకపోయినా, పల్లెలలో విమానదాడి జాగ్రత్తల విషయం ప్రచారం గావించడంగాని, కొందరికైనా శిక్షణ నివ్వడంగాని చేయకుండుట.

ఈ పై కారణములవలన యీ ఆర్గనైజేషనులు ప్రజాదరణ పొందలేక ప్రజలలో హాస్యాస్పద మగుచున్నవి.

కాబట్టి యీ పై లోపములను తొలగించి యీ ఆర్గనైజేషనులను నిజమగు ప్రజా సంస్థలుగా మార్చి, ప్రజారక్షణ నిమిత్తం ఉపయోగించి, యిందు నిమిత్తం ఖర్చుపెట్టే లక్షలాది ధనమును దుర్వినియోగం కాకుండా, సద్వినియోగం చేయాలంటే ప్రజలే పూనుకోవాలి. ప్రజలు తలుస్తే జరుగని కార్యంలేదు.

ప్రజలు విరివిగ యీ శిక్షణను పొంది అధిక సంఖ్యాకులు యీ ఆర్గనైజేషనుతో సంబంధం పెట్టుకొని పనిచేయాలి. అట్లు పని చేయుటవల్లనే తత్సంబంధమైన పరికరములు ప్రమాద సమయములలో ప్రజలకు ఉపయోగపడుటకు తగిన అవకాశమేర్పడును. ప్రతి యింటికి ఒక వార్డెను ఉన్నచో, కొన్ని వేల మంది యీ సంస్థలలో కేవలం ప్రజా రక్షణార్థము జేరుటవలన, ఈ ఆర్గనైజేషనులు ప్రజాపరము కాగలవు. అప్పుడే వీటివలన పూర్తి ఉపయోగమును ప్రజలు పొందుటకు, యీ లక్షలాది ధనము దుర్వినియోగము కాకుండుటకు వీలగును. ప్రజలు తమ రక్షణభారాన్ని యితరుల చేతిలో వదలి వూరుకోకుండా తమ్ము తాము రక్షించుకో గల్గుతారు.

ఈ సందర్భంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర కమిటీ చాల శ్రద్ధవహించి పనిచేస్తోన్నది. ఇప్పటికి గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఏ. ఆర్. పి. బోధకులను తయారుచేసి పంపింది పట్టణాలలోనే కాకుండా గ్రామ గ్రామాలలో విరివిగ విమానదాడి జాగ్రత్తల ప్రచారము, ఏ. ఆర్. పి. దళాల శిక్షణ సాగుతోంది. ఇంటింటికి విమానదాడి జాగ్రత్తలు వ్యాపిస్తున్నాయి. స్త్రీలుకూడా యీ శిక్షణలో పాల్గొని, వారు కూడా యితరులకు బోధించే శక్తిని సంపాదిస్తున్నారు. ప్రజలు, స్త్రీలు, పురుషులుకూడా మన బోధకులవద్ద వారి సందేహాలను తీర్చుకొనుచున్నారు.

ఇప్పటికి శిక్షణ పొందిన వార్డెను యినస్పెక్టర్లు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలలో 16 మంది కలరు. వీరిలో 12 మంది పురుషులు, 4 స్త్రీలు. పై మూడు జిల్లాలలోను దళాలలోచేరి శిక్షణపొందిన యువకుల సంఖ్య 165 దాటింది. వీరు ఏ. ఆర్. పి. లోనూ, ప్రథమ చికిత్సలోనూ కూడా శిక్షణ పొందిన వారు.

ఈ శిక్షణలు ప్రజా సామాన్యానికి అర్థమగు తెలుగు భాషలో, ఆచరణ యుక్తంగా ప్రజా సామాన్యానికి అందుబాటులో నుండే సాధనాలతో పనిచేయు విధానంలోనూ యివ్వబడుతున్నాయి.

ఈ దళాలు ప్రజా రక్షణ సంఘాలకు అనుబంధించబడి పనిచేయునట్లు యేర్పాట్లు గావించబడుతున్నాయి. పై రెండు కారణముల వలన గ్రామ ప్రజలకు వీటిలో వుత్సాహము కల్గుచున్నది. దాడులవలన భయము సన్నగిలుచున్నది. మరియు మంటలనార్పు విధానములు మందుచున్న యిండ్లనుండి ప్రజలను ఆస్తిని రక్షించే పద్ధతులు, ప్రథమ చికిత్స, వారికి నిత్య జీవితావసరములే. వీటి ఆవశ్యకతను కూడా ప్రజలు గ్రహించి, యీ దళములకు తోడ్పడుట అవసరమై యున్నది.

కాబట్టి యీ దళాలకు ఆ యా గ్రామాల ప్రజలు తోడ్పడి, దేశరక్షణకు పూనుకోవలసినదిగా హెచ్చరించుచున్నాను.

ప్రబోధము

శ్రీమతి
వట్టికొండ విశాలాక్షి.

విజ్ఞానమున ఎంతొ వెనుకబడి స్త్రీజాతి
బానిసత్వములోన బంధింప బడుటచే
విజ్ఞాన మెల్లెడల వెదజల్లుటకుగాను
విదుషీమణులు నేడు వెడలిరావాలి!
పూరుషుల సాయమ్ము పొందగోరాలి!
ప్రాక్తనా భావముల్ పాడుచేయాలి!

స్వాతంత్ర్య పోరాటశక్తిలో సగమైన
మహిళలందరి స్వేచ్ఛ మంటలో గలిపేసి,
స్వాతంత్ర్య సమరాన సాగిపోలేరంచు
పురుషలోకానికి బోధచెయాలి,
స్వేచ్ఛకావాలంచు, స్త్రీలె అడగాలి!
సాహసముతో స్త్రీలె సాగిరావాలి!

పెట్టుబడిదార్లచే పీడింప బడుచుండి
కూడు గుడ్డాలేక కుములుచున్నటు వంటి
బీదప్రజ రక్తముంబీల్చి పిప్పిగజేయు
సామ్రాజ్య వాదమును చంపయాలి!
ఫాసిస్టు శత్రువుల పారి పెట్టాలి!
సబలలము మేమంచు చాటిచెప్పాలి

దేశరక్షణకు
రాజమార్గము
జాతీయైక్యతే!

భారతదేశ ఆధునిక చరిత్రలో బెంగాలు ప్రముఖపాత్ర వహించుతోంది. ద్రోహి మీర్జాఫర్ బ్రిటీషు సామ్రాజ్యవాదులకు మొదటిసారి తలుపు తెరచి, దాసిసత్వానికి పునాది వేసింది యిచటనే. జపాన్ దుండగీడులను ఆహ్వానించడానికి బోసు యిచటనుంచే వెళ్లాడు. మరొకవైపున భారతజాతీయోద్యమానికి పుట్టినిల్లు బెంగాలే. దేశద్రోహుల మోసాన్ని బట్టబయలు చేసి దేశభక్తుల నందరినీ స్వాతంత్ర్య సమరానికి ఆయత్తపరచాలనీ, బెంగాల్ కమ్యూనిస్టులు పూనుకున్నారు. బెంగాలు ఫాసిస్టులు ప్రవేశించడానికి మార్గం కాగూడదనీ, భారత స్వాతంత్ర్య సమరభూమి కావాలనీ వారు నిశ్చయించుకొన్నారు. జాతీయైక్యతావారం అందుకు నాంది మాత్రమే.

3 మొదలు 7 వరకు పార్టీసభ్యులు గాని, సానుభూతిపరులు గాని వున్న దళాలుగా ఏర్పడి దేశభక్తి ప్రచారం సాగించబడింది. ప్రతి యింటింటికీ వెళ్లి పార్టీ విజ్ఞప్తిపై సంతకాలు చేయించారు. నడివీధుల్లో సభలు పెట్టారు. జాతీయగీతాలు పాడారు. ఐక్యత అవసరాన్ని నచ్చచెప్పారు. పార్టీసాహిత్యాన్ని అమ్మారు. బహిరంగ సభలు నిషేధించబడిన చోట ఇండ్లలో సభలు జరిపారు. వాటికి 20 నుంచి 200 వరకు హాజరయ్యేవారు. బహిరంగ సభలకు 5 వందలనుంచి 5 వేలవరకు హాజరయ్యేవారు. మొదట కొలది దినాలలోనే వున్న పార్టీ ప్రచురణలన్నీ ఖర్చు యిపోయాయి.

ఉద్యమ ఫలితాలు

ఉద్యమం పార్టీ సభ్యులలో ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఆత్మ విశ్వాసం కలుగజేసింది. పార్టీ సభ్యులు ప్రజలలో చొరబడి వారిసందేహాలను తీర్చి, అర్థమయ్యే భాషలో పార్టీ పాలసీని నచ్చచెప్పడానికి అవకాశమిచ్చింది. ప్రజలు మనపార్టీకి యితర పార్టీలకున్న భేదాన్ని తెలుసు కున్నారు. నాయకులేగాక సామాన్య పార్టీ సభ్యులందరూ చక్కగా ప్రచారం చేయగలరనీ, సమిష్టిగా పనిచేస్తారనీ తెలిసికొన్నారు. మనపార్టీపాలసీని ఒకటే నిజమైన దేశభక్తులవలంభించవలసిన మార్గమనీ, ఆచరణయోగ్యమైన దనీ ప్రజలకు నచ్చచెప్పాము. ప్రభుత్వానికి లొంగి, కాంగ్రెసు పోరాటాన్ని ఎదిరించుతున్నామనే దుష్ప్రచారాన్ని ఛిన్నాభిన్నం చేయగలిగాం.

దేశభక్తులు శ్రద్ధగా విని, పునరాలోచించుకొనేటట్లు చేయగలిగాం. ప్రజలందరూ మేము చెప్పేది శ్రద్ధగా విన్నారు. చాలామంది మా కృషిని మెచ్చుకొన్నారు. బెంగాలు 16 జిల్లాలలోను మొత్తం 565 ప్రచారకదళాలు పనిజేసాయి 40 వేలమంది ప్రజలు విజ్ఞప్తిపై సంతకాలు చేశారు. 109 బహిరంగసభలు, 22[illegible]4 ఇండ్లలో సభలూ జరుపబడ్డాయి. పార్టీ సాహిత్యం 6871 కాపీలు అమ్మబడ్డాయి. ఇవిగాక కలకత్తానగరంలో 14 వేల సంతకాలు చేయించబడ్డాయి, 617 ఇండ్లలో సభలు జరిగాయి.

హిందూ - ముస్లిం ఐక్యత

హిందూ-ముస్లిమ్ ఐక్యతా నినాదం ప్రజలచే హర్షించబడింది. ముస్లింప్రజల సానుభూతి అనుకొన్నదానికంటే ఎంతో హెచ్చుగా లభించింది. ఉదాహరణకు హాకింగ్‌పూర్‌లో చేయబడిన 750 సంతకాలలోనూ 600మహమ్మదీయులవి. అధిక సంఖ్యాకులుగావున్న ముస్లిం రైతులు పూర్తిగా మన పాలసీకి అంగీకారాన్ని తెలిపారు. మధ్యతరగతివారు ఒప్పుకొన్నా, డిసిప్లినరీ చర్యవస్తుందనే జంకుతో సంతకం చేయడానికి సందేహించారు. లీగ్‌ను విచ్ఛిన్నంచేయడం మా ఉద్దేశ్యం కాదనీ జాతీయ ఐక్యత ద్వారా లీగ్ మరింత బలపడుతుందనీ నచ్చజెప్పాము. హిందూ ప్రజలలో మనం ముస్లిం జాతులకు స్వయంనిర్ణయాధికారం యివ్వాలని చేస్తున్న ప్రచారం ముస్లిం లీగ్ వారికి కమ్యూనిస్టుల పాలసీపై విశ్వాసం కల్గించింది. అనేకమంది, స్థానిక లీగ్ నాయకులు తమ కమిటీలద్వారా కాంగ్రెసు - లీగ్ ఐక్యత కొరకు పూనుకోమని, జిన్నాను కోరుతామని చెప్పారు.

ప్రభుత్వ ఆటంకాలు

ఐక్యతాఉద్యమం దేశభక్తిభావాలను నాశనం గావించాలని అనుకుంటున్న అమెరీ.లిన్‌లిత్‌గో కలలను కల్లలు జేస్తుంది. అందుచే ప్రభుత్వోద్యోగులు ఉద్యమానికి పెట్టగల్గిన అభ్యంతరాలన్నీ పెట్టారు. దాదాపు అన్నిచోట్ల బహిరంగ సభలకు అనుమతి యివ్వలేదు. కొందరు మేజిస్ట్రేటులు కాంగ్రెసు నాయకుల విడుదల కోర్కెను ఉపసంహరించుకుంటే అనుమతి యిస్తామన్నారు. ఆ షరతును కామ్రేడ్సు తృణీకరించి వేశారు. మిద్నపూర్ జిల్లా కార్యదర్శి, యింకా కొందరు అరెస్టు చేయబడ్డారు. రంగపూర్‌లో రెండు దళాలు అరెస్టు చేయబడి కరపత్రాలు, వాల్ పోష్టర్లు లాక్కోబడ్డాయి. ఇలాంటిసంఘటనలు అనేక చోట్ల జరిగాయి.

జపాన్ ఏజెంట్ల ప్రచారం

ఫార్వర్డుబ్లాకు వారు ఎక్కడ ఏవీలైతే ఆరకంగా దుష్ప్రచారం చేశారు. విద్యార్థులవద్ద యిదిమితవాదుల పంథా అని ఆక్షేపించారు. అమాయకులైనరైతులను సంతకాలు పెట్టినవారందరిని ప్రభుత్వం అరెస్టు చేస్తుందని బెదిరించారు. ముస్లిమ్‌లలో సంతకాలు చేయడం జిన్నాను వ్యతిరేకించడమని చెప్పారు. హూగ్లీలోఅల్లరిజేసి, టపాకాయలు విసరి మీటింగ్ చెదరగొట్టాలని ప్రయత్నించారు. సిగ్గులేకుండా కొన్ని చోట్ల కమ్యూనిస్టు పార్టీకిచ్చిన డబ్బు, ప్రభుత్వ యుద్ధనిధికిపోతుందని అబద్ధాలు ప్రచారం చేసారు. రామభద్రపురం అనేచోట "శాంతికి భగ్నం" జరుగుతుందని పోలీసులకు పిటీషను పెట్టారు. పోలీసులు సభను నిషేధించి, పంచమాంగదళాన్ని సంతృప్తి పరచారు.

సిపాయిల ఆమోదం

ఒక ప్రచారక దళం రైల్వేస్టేషన్ సమీపంలో వుండగా స్పెషల్ మిలిటరీ ట్రెయిన్ వచ్చింది. దానిలో భారత సిపాయిలున్నారు. వారు మానినాదాలు, ఉపన్యాసాలు విన్నారు. "భేషుగ్గావుంది. హిందూ ముస్లిం లేకమైతే మనం జయించి తీరుతాము" అని ఏకగ్రీవంగా అన్నారు.

“ఏమిటీ ! తలా ఒక్క అణా యేనా ! ధైర్యంతో ఇంకాఎక్కువ అడక్కపోతే మనపార్టీ జీవించడం ఎలా !” అంటూ ఒకవృద్ధురాలు మొలనుంచి ఒక పావలా తీసి కామ్రేడ్ మోహన్‌కుమారమంగళం చేతిలోని హుండీలో వేసింది- కామ్రేడ్ మోహన్ రాజేంద్ర మిల్సుగేటుదగ్గరనిల్చొని పార్టీఫండుకి కార్మికులవద్ద తలా ఒక అణా వసూలుచేస్తున్నప్పుడు కమ్యూనిస్టుపార్టీయే ఈ నాడు ప్రజాపార్టీ అనడానికి ఇదొక నిదర్శనం.

అస్సామ్

భారతదేశసరిహద్దునేవున్నఅస్సాం జపాన్ దాడికిముందు ఎదుర్కోవలసివస్తు ది. అచటినుంచిఐక్యతావారవిజయాన్నిగురించి ఉత్సాహవంతమైన వార్తలు వస్తున్నాయి. ఈ వారంలో సుర్మాలోయ అంతటిలో ప్రచారకదళాలు ఎడతెగకుండా ప్రచారం జరిగింది కాంగ్రెసు నాయకుల విడుదల విధ్వంసక చర్యల ఆపుదల, జాతీయ ప్రభుత్వస్థాపనకోరుతున్న పార్టీ విజ్ఞప్తిపై యింటింటికి తిరిగి సంతకాలు చేయించడ్డాయి. 50 వేలకుపైగా సంతకాలు చేశారు. వీనిలో నూటికి 40 మంది ముస్లిములు. చాలమంది కాంగ్రెసువాదులుకూడా సంతకాలు చేసారు. 418 రూ. పార్టీఫండు పోగుచేయబడింది. పత్రికలకు 200 క్రొత్త చందాదార్లు చేరారు. 100 గ్రామాలు 4 పట్టణాలలో 45 దళాలు ప్రచారం చేశాయి. అస్సామ్ ఉదాహరణ మనము కర్తవ్యాన్ని నెరవేరిస్తే దేశభక్తులకు నచ్చచెప్పగలమనీ, విధ్వంసక చర్యలను, నిర్బంధ విధానాన్ని ఆపుచేయగలమనీ, మన నాయకుల విడిపించి దేశాన్ని రక్షించగలమని ఋజువుజేస్తుంది.

బీహార్

ఈ రాష్ట్రంలో ఆగస్టు 9 తరువాత భయంకరమైనవిషమపరిస్థితులుఏర్పడ్డాయి. బ్రహ్మాండమైన విధ్వంసకచర్యలు, ఘోరమైననిర్బంధ విధానం, ప్రజలలో నిరుత్సాహాన్ని వ్యాపింపజేసాయి. జాతీయైక్యతాఉద్యమం ప్రజలలో దేశభక్తిని, ఉత్సాహాన్ని రగుల్చడానికి వినియోగపడింది. ఎదురీదవలసివచ్చుటచే యిచట ఆకర్షణీయమైన విజయాలు లేవు కాని మేము క్రమంగా మెట్లను ఎక్కడం ప్రారంభించాము

అక్టోబరు నెలలో పాట్నా, భాగల్పూర్,మాంఘీర్, చాప్రా, గిరీడ్, ఝరియా, గయా జిల్లాలలో ఇండ్లలో సభలు. సంతకాలు చేయించడం ప్రారంభమయింది. ఐక్యతా వారంలో ప్రజలు విధ్వంసక చర్యల నిష్ఫలత్వాన్ని తెలిసి కొని, ఐక్యతవైపు రాసాగారు. మాంఘీర్, గిరిడ్, జిల్లాలలో ప్రజలను ఉత్సాహపరచగలిగాము. ఒక్క దెబ్బతో, త్వరగా జయం సంపాదించుదామని చెప్పిన దేశభక్తుల కలలు తత్ఫలితంగా వచ్చిన మిలిటరీ, పోలీసుల అత్యాచారాలు, మిగిలిపోయిన అరాచక చర్యలు యింకా ప్రజలకు మరుపురాలేదు.

మాంఘీర్ జిల్లాలో 19 బహిరంగ సభలు జరిగాయి. 500 మొదలు 2 వేలదాకా హాజరవుతూ వచ్చారు. ఈ విషమ పరిస్థితినుండి బయటపడే అవసరాన్ని ప్రజలు గుర్తించారు.

రైతు స్త్రీలుకూడా సభలకు హాజరయ్యారు. సభలు తరువాత రైతులు ప్రశ్నలడిగేవారు. వాటికి ఏవిధంగా ఐక్యత ఒక్కటే స్వరాజ్యానికి, జపాను నెదిరించడానికికూడ మార్గమో వివరించబడింది. సభలతో రైతులు 110 రూ. పార్టీఫండుకు చందాలిచ్చారు. పాట్నాలో పోలీసులు, రాయిస్టులు ప్రజలను భయపెడుతూ ప్రచారం చేశారు. సభలు నిషేధించబడ్డాయి.

బొగ్గు కార్మికులున్న గిరీడ్ పట్టణంలో నిషేధం వుంది. కాని యిండ్లలోనూ, కార్మిక పేటలలోనూ సభలు జరుపబడ్డాయి. పీపుల్సువార్ అమ్మకం 40 నుండి 120కి పెరిగింది. భాగల్పూరులో పోలీసు దౌర్జన్యాలకు ప్రజలు భీతి చెందారు. అందుచే సంతకాలు చేయలేదు. కాని పైసా చందాలు వేశారు. కాంగ్రెసు వాలంటీర్లు మన పాలసీని తెలిసికోడానికి మన ఆఫీసుకు రాసాగారు.

ముస్లిం ప్రజలు మన కృషిని హర్షించారు. తామెప్పుడూ ఐక్యతకు సిద్ధమేనన్నారు. కాంగ్రెసే ముస్లిం జాతుల స్వయం నిర్ణయ హక్కును గుర్తించలేదన్నారు. మేము కాంగ్రెసు నాయకుల విడుదల ఐక్యతకు ఎలా అవసరమో, ఐక్యత ద్వారానే ముస్లిమ్‌ల యొక్కయు, ప్రజలందరియొక్క హక్కులు కాపాడబడుతాయనీ, అదొకటే స్వాతంత్ర్యానికి, జపానును ఎదిరించడానికి మార్గమని నచ్చ చెప్పాము, వారు మనపాలసీని అంగీకరించుటా, ఆశీర్వదించుట జరిగినా, తామే ముందుకువచ్చి ఆందోళన చేయడానికి సిద్ధపడుటలేదు.

సంయుక్త పరగణాలు

జవహర్లాల్ నెహ్రూ జన్మభూమి. కాంగ్రెసుకో తీవ్రవాదానికి ఆటపట్టుఅయిన ఈ రాష్ట్రం నేడు దెబ్బతిని చప్పబడి కూర్చుంది. నిరంకుశాధికారం యిచట ఘోరంగా సాగించబడింది. సాముదాయక జరిమానాలద్వారా బీద గ్రామాలరక్తం పిండబడింది. సభలు ఊరేగింపులు నిషేధించబడ్డాయి. కాంగ్రెసువాదులు నిరుత్సాహపడి రాజకీయాలు వదలివేసి కూర్చుంటున్నారు. లేదా పరువుకోసం నిరుపయోగమైనదని తెలిసికొబడిన సత్యాగ్రహంద్వారా జైళ్ళకు పోతున్నారు.

ఇంతవరకు వచ్చిన రిపోర్టులనుబట్టి పట్టణాలలో ఐక్యతా ఉద్యమం జయప్రదంగా ప్రారంభమయింది. కాన్పూర్లో సభలు, ఊరేగింపులు నిషేధించబడుటచే ఇండ్లలో 30 సభలు జరుపబడ్డాయి. ఒక వార్డు కాంగ్రెసు కార్యదర్శి ఉద్యమంలో పాల్గొన్నాడు. 5 వేల ఐకమత్యం సూచించే జెండాలు అమ్మబడ్డాయి. ఈ వారంలో 1250 పీపుల్సువార్ పత్రికలు అమ్మబడ్డాయి. ముస్లింలీగ్ వర్కర్లకు 8 సభలు జరిపాము. వారు మన ఐక్యతా ఉద్యమానికి సమ్మతి తెలిపారు. చాలమంది ముస్లింప్రజలు విజ్ఞప్తులపై సంతకాలు చేసారు.

లక్నోలోకూడ సభలు నిషేధించబడ్డాయి. గోడలపై అతికించిన పోష్టర్లను పోలీసులు పనికట్టుకొని చించివేశారు. ఇద్దరు కామ్రేడ్సు అరెస్టు చేయబడ్డారు. బెనారెస్‌లో 24 వీధి మూల సభలు జరిగాయి. 4 వేల ప్రజలు హాజరయ్యారు. కొందరు కాంగ్రెసు వాదులు మన పాలసీని అంగీకరించారు. యూపీలో 4 వేలమంది సంతకాలు చేసారు. ఇదేవిధంగా ఫెరోజాబాద్, ఆగ్రాలలో జరిగింది. ఐక్యతను నిర్మించడానికి ప్రథమ ప్రయత్నాలు యీ విధంగా ప్రారంభ మయ్యాయి. మేము మా రాష్ట్రం ఎప్పటివలే జాతీయోద్యమంలో తన ప్రముఖ పాత్రను తిరిగి వహించునట్లు కృషి చేస్తాము.

ఢిల్లీ

ఐక్యతా ఉద్యమం ఢిల్లీని కదల్చి వేసింది. ఈ వారంలో మేము 50 వేలమంది ప్రజలను కలసికొన్నాము. పీపుల్సువార్ పత్రిక 1300 కాపీలు అమ్మబడింది. 3వేలు ఎర్ర జెండాలు అమ్మబడ్డాయి. దీని ద్వారా రు 250 వసూలయింది. చాందినీచౌకు అలంకరింపబడి మన ఐక్యతా పోష్టర్లు ప్రదర్శించ బడ్డాయి. వేలకొలది ప్రజలు వానిని జూచి మెచ్చుకున్నారు. నిషేధించబడుటచే సభలు జరుపలేదు.

ఐక్యతా ఉద్యమాన్ని ప్రజలు అభినందించారు. కమ్యూనిష్టులకు వ్యతిరేకంగా నిందలు వేశేవారి నోర్లు మూతబడ్డాయి. ఇంక వారి దుష్ప్రచారం ప్రజలనూ మోసపుచ్చలేదు.

లాహోరు

1929 లో రావీనది యొడ్డున లాహోరులో మొట్టమొదటిసారి భారత జాతీయ కాంగ్రెసు సంపూర్ణస్వాతంత్ర్య ఆదర్శాన్ని స్వీకరించింది.

లాహోరు దేశభక్తుల జన్మభూమి. ఇచటనే భగత్‌సింగు పనిచేశాడు. ఈపట్టణానికి విప్లవ సాంప్రదాయాలు వున్నాయి. ఐనా మా పార్టీ బలహీనంగానే వుంది. బలమైన కార్మికవర్గం ఇచట లేదు. విద్యార్థులలో మాకున్న పలుకుబడి ఈ సంక్షోభంలో తాత్కాలికంగా కొంత దెబ్బతింది. పంజాబులో మాకు ముఖ్యమైన బలం రైతాంగంలో వుంది.

అందువే ప్రారంభంలో లాహోరు నగరంలో ఉద్యమం జయప్రద మౌతుందనే విశ్వాసం మాకు లేదు. కాని ప్రజల ప్రేమాదరాలే మాకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి. అర్ధాకలిలో వున్న కార్మికులు, కష్టజీవులైన రైతులు తమ శక్తికొలదీ చందాలిచ్చారు. పిల్లలు తల్లిదండ్రుల నడిగి మా హుండీ డబ్బాలలో కాన్లు వేశారు. బర్మా కాందిశీకులు మమ్ము ఆశీర్వదించారు. బర్మా పోయినట్లుగా మన దేశాన్ని పోనివ్వకూడదన్నారు.

భారత సైనికులు తమ జేబులనుండి తీసి ఒక్కొకరూపాయి యిచ్చారు. "మేము యుద్ధరంగంలో మనదేశాన్ని రక్షించుతున్నాము. మీరు వెనుకభాగంలో ప్రజలను రక్షించండి. మమ్ము ద్రోహులమని అనుకోవద్దు. స్వాతంత్ర్యయుద్ధంలో మేము మీతోపాటు పోరాడుతాము." అన్నారు. ఇదివరదాకా మమ్ము అపార్థం చేసికొన్న విద్యార్థులు సైతం యీ ఉద్యమంలో మాతో కలిశారు. మీరు కోరే ఐక్యత తప్పక ఫలించుతుందన్నారు.

పోలీసులు అనేక ఆటంకాలు కల్పించారు. మా కామ్రేడ్స్ అరెష్టు చేయబడ్డారు. మేమంటించినవాల్‌పోష్టర్లను పోలీసులు చించివేశారు. ఐనా కామ్రేడ్స్ ఉత్సాహంతో పనిచేశారు. ఈ వారంలో పీపుల్సువార్ పత్రికలు ఇంగ్లీషులో 745, హిందీలో 217, ఉరుదు 1000 అమ్మబడినాయి. సెంటరు కరపత్రాలు ఒక్కొక్కటి వెయ్యిచొప్పున పంపింది. వాటిని మేము ఇంగ్లీషులో ఒక్కొక్కటి 4 వేల చొప్పున, పంజాబీలో 8 వేల చొప్పున అచ్చువేశాము ఇవన్నీ ఖర్చయ్యాయి. మూడవ రోజున రాష్ట్రకమిటీ తిరిగి 3వేలు చొప్పున అచ్చువేయాలని వచ్చింది. ఈ వారంలో లాహోరులో మేము 2వేల రూపాయలు వసూలు చేశాము 8వేల సంతకాలు చేయించాము.

నవంబరు 7వ తేదీన సోవియటు విప్లవ దినోత్సవం జరుపబడింది. బహిరంగ సభలో జెండా ప్రతిష్టాపన జరిగింది. కామ్రేడ్స్ బేదీ, ఇక్బాల్‌సింగ్‌లు ఉపన్యసించారు. తరువాత ఐక్యతను గురించి నాటకం ఆడబడింది. దానిలో చర్చిల్ అమెరీలు కోరే 'శృంఖలాల ఐక్యత' జపాన్‌కోరే "దాసిసత్వం, చిత్రవధల ఐక్యత, సికందర్‌కోరే "లాభాల ఐక్యత"; కమ్యూనిస్టులు కోరే 'దేశ స్వాతంత్ర్యం కొరకు ఐక్యత' ప్రదర్శించ బడ్డాయి.

సైన్యంలో పనిజేస్తున్న ఒక బ్రిటీష్ కామ్రేడ్ సభకు వచ్చాడు. ఆతడు సభలో వుపన్యసించుతూంటే, ప్రపంచ ప్రజాఐక్యతను నిర్మించుతున్న వివిధ శక్తులు ద్యోతక మయ్యాయి. ఆ కామ్రేడ్ ఇలాచెప్పాడు, "మీరు నా దుస్తులనుచూచి, చర్చిల్, లిన్‌లిత్‌గో సామ్రాజ్యవాదుల సైన్యానికి చిహ్నంగా మీరు నన్ను ద్వేషించేమాట నిజమే. కాని ఒకసంగతి చెబుతున్నా : నమ్మండి : ఇంగ్లండులోని కార్మికులు, సామాన్య ప్రజలు తమ దేశం పేరుతో ఇండియాలో జరుగుతున్న దౌష్ట్యాన్ని తెలిసికొంటే, వారు సహించరు. బ్రిటీషు కార్మికులు భారతప్రజల వాంఛలను హృదయపూర్వకంగా బలపరుస్తారు. భారతప్రజలు స్వేచ్ఛగా వుండాలని, భారతదేశం స్వతంత్ర్యంగా వుండాలని వారు కోరుతారు."

బొంబాయి అనుభవాలు

"మన పవిత్ర మాతృభూమి ప్రమాదంలో చిక్కుకొనివుంది. బెంగాల్, అస్సాం రాష్ట్రాలలోని స్త్రీ, శిశు, పురుషులమీద శత్రువప్పుడే చావును కురిపిస్తున్నాడు. మలయా, బర్మాలకు పట్టినగతి మనకూ పట్టగలదు.

"ఈ పరిస్థితులలో మనకు ముఖ్యంగా కావలసింది ఐకమత్యం. మన మాతృభూమిని కాపాడుకోడానికి, మన సర్వస్వాన్ని సమీకరించి శత్రువు నెదుర్కోవాలి !....." ఈ శంఖారావాన్నే తొలిపలుకుగా తీసుకుని, బొంబాయి నగర కమ్యూనిస్టు కమిటీ ఒక మెమోరాండాన్ని ప్రచురించింది. కమ్యూనిస్టు ప్రచారక దళాలు అయిదువందల ప్రతులమీద సంతకాలు ప్రోగుచేస్తున్నారు. ముఖ్యంగా కార్మికులుండే ప్రదేశాలలో ప్రచారంచేస్తున్నారు. బొంబాయి కమిటీవారు దేశరక్షణదినము, జాతీయ నాయకుల విడుదలదినము, కాంగ్రెసు-లీగు ఒడంబడికదినము. ఈ విధంగా ఒకొక్క రోజుకి పేరుపెట్టారు. ఐక్యతావారంలో 18 బహిరంగ సభలు జరిపారు. 7 వందలు మొదలుకొని మూడువేలవరకు ప్రజలు ఒక్కొక్క సభలో పాల్గొన్నారు. 250 వీధి సభలు జరిగాయి. ఒక్కొక్క సభలో సుమారు 250 మంది పాల్గొన్నారు.

కమ్యూనిస్టుపార్టీ ప్రణాళిక 40,000 పంచి సంతకాలు పెట్టారు. ఇది బొంబాయిలాంటి రాజకీయ చైతన్యంగల నగరంతో కూడా అపూర్వమనే చెప్పాలి. ఈ వుద్యమంలో మైనారిటీల్లో ఎక్కువ చైతన్యం కలిగించడానికి ఐక్యతా అవసరాన్ని వారు గుర్తించేలా చేయడానికి పార్టీ ఎక్కువ శ్రద్ధ తీసుకొంది. ఈ సందర్భంలో ముస్లిం ప్రదేశాలలో జరిగిన సభలు చాల జయప్రదంగా జరిగాయి ముస్లిం ప్రజల్లో కార్మికులేకాకఇతరవర్గాలవారుకూడా మనపార్టీ పంథాపట్ల ఎంతో వుత్సాహాన్ని విశ్వాసాన్ని కనబరిచారు.

ఇంతలోనే ఎంతమార్పు ?

రైల్వేకార్మికులలో జరిగిన సభ ప్రత్యేకంగా చెప్పదగినది. ఈ సభకు ముస్లింలను కూడా పిలిచారు. పార్టీ పంథాను వివరించిన తరువాత ఒక కామ్రేడ్ సందేహాలుంటే అడగవలసిందని కోరాడు. సభలో హిందువులుఅడిగిన ప్రశ్నలకు సభలో నుండేముస్లింలు జవాబు చెప్పారు. ముస్లింలు అడిగిన ప్రశ్నలకు హిందువులనుంచి సమాధానంవచ్చింది. కామ్రేడ్లు ఏమి చెప్పవలసిన అవసరమే లేకపోయింది. కమ్యూనిస్టుపార్టీ విధానం ప్రజాసామాన్యాన్ని తనవైపు ఎంత సులభంగా త్రిప్పుకోగలదో చెప్పడానికి ఇదొక నిదర్శనం అనక తప్పదు. రైల్వే కార్మికులు, హిందూ ముస్లిం భేదం లేకుండా అందరూ మహజర్లపై సంతకాలు పెట్టారు. మధ్య తరగతివారు నివసించే ప్రదేశాల్లో కాంగ్రెసు నాయకులు కమ్యూనిస్టులమీద చాల దుష్ప్రచారం సాగించారు. కాని పార్టీ యొక్క నిజ స్వభావాన్ని అది చేస్తున్న సేవను నిజమైన దేశభక్తులు ఈనాడే గుర్తించకపోలేదు. ఎవరయితే ఒకప్పుడు కమ్యూనిస్టుల్ని హేళనచేస్తూ అరిచేవారో, వారే ఇప్పుడు కమ్యూనిస్టుపార్టీ నినాదాలను హృదయపూర్వకంగా ప్రచారం చేస్తున్నారు. ఏ హాలులోనుంచి ఒకనాడు కమ్యూనిస్టుల్ని వెళ్ళగొట్టారో ఆ హాలులోనే ఆ సభికులే కమ్యూనిస్టుల వుపన్యాసాలను శ్రద్ధతోవిని, సందేహాలను తీర్చుకొని 'సెబాస్' అన్నారు. ఇంతకూ వుద్యమం ఇప్పుడే ప్రారంభమయింది. ఇంతలోనే పరిస్థితులలో ఇంత అభివృద్ధికరమైన మార్పు !

గుజరాత్‌లో

అహమదాబాద్‌నగరం సత్యాగ్రహవాదులకు కంచుకోట. ఇతర రాజకీయాలకు ఇక్కడ చోటుదొరకడం చాలకష్టం. ఎలాంటి ఆటంకాలుంటేనేం ! నడుంబిగించారు కమ్యూనిస్టులు. స్థిరసంకల్పంతో, జాతీయ ఐక్యతావారంలో ఐక్యతా వుద్యమాన్ని ముందుకు నెట్టుకుపోయారు. ఎక్కడచూచినా, ఐక్యత అవసరాన్ని బోధించే కరపత్రాలే ! ఎటుతిరిగినా పోష్టర్లే ! పదివేల కరపత్రాలు, వెయ్యి పోష్టర్లు ఐక్యతా సందేశాన్ని నగరంలో మూలమూలలకు అందజేశారు. ఫలితం, సత్యాగ్రహవాదుల కంచుకోట అయిన ఆనగరంలో వారం రోజులలోను ఆరువేల సంతకాలులభించాయి.

“నాయనలారా, జపాను రాక్షసుల్ని మన దేశంలో అడుగు పెట్టనీయకండి. జపాను మనకు మేలుచేస్తుందన్న భ్రమతో మన వారు కొందరు జపానువాళ్ళకోసం ఎదురుచూస్తున్నారు. ఇది ఘోరం. వీరిని సరిదిద్ది మంచిమార్గంలోకి తీసుకరండి !” సేలంలో ఐక్యతా ప్రచారం చేస్తున్న కమ్యూనిస్టులతో ఒకముసలామె అన్నమాటలివి. కమ్యూనిస్టులకేకాదు, దేశాభ్యుదయాన్నికోరే ప్రతి భారతీయునికి, మనమాతృభూమి నేడు నిర్ణయించిన కార్యక్రమం ఇదే !

కమ్యూనిస్టు ప్రచారకులు ముఖాముఖిగా 25 వేల మందికి తమ సందేశాన్ని అంద జేశారు.

మనవారినిచూచి కొందరు పెద్దలు, "మీరు కాంగ్రెసు వుద్యమానికి ప్రతికూలురు." అని కసిరారు. పిన్నలు కమ్యూనిస్టు ప్రతికూల నినాదాలను అరుస్తూ హేళనచేశారు. చేతిలోని కరపత్రాలను టిక్కెట్టు పుస్తకాలను లాక్కొని చించివేయడానికి ప్రయత్నించారు. ఇన్ని జరిగినా కమ్యూనిస్టులు ఓర్పును విడిచిపెట్టకుండా, శాంతంగా తమ పంథాను వివరించారు.

ముస్లిం ప్రజలలో, మన పంథాను అర్థం చేసుకోవాలని అభిలాష బాగా వుంది. ముఖ్యంగా జాతుల స్వయంనిర్ణయ సూత్రాన్నిఎంతోమెచ్చుకున్నారు. కానిఏం లాభం. సంతకాలు పెట్టకూడదని లీగ్ నాయకులు ఆజ్ఞ ఇచ్చారు. మరొకవైపు కాంగ్రెసువారు మిల్లులను మూసివేసి నిత్యజీవితాన్ని కష్టాలపాలుచేశారు. తత్కారణంగా కాంగ్రెసువారు రాజీకోరేశం లేదనేఅపోహబాగా నాటుకుంది. దేశం ఈనాడున్న ప్రమాదకర పరిస్థితినివివరించాం. చైనా, సోవియట్ ముస్లింప్రజల పంధాను తెలియజేశాం. రోజురోజుకి ఎక్కువమంది వీటినిగురించి ఆలోచించారు. చివరికి కొంతమంది జిన్నాకు పంపవలసిన విజ్ఞప్తిమీద సంతకాలు చేశారు.

తమిళనాడు

తమిళనాడ్‌లో మధురనగరం ఐక్యతా వుద్యమం విషయంలో చక్కని ఆదర్శాన్ని చూపుతూవుంది. మధురలో కమ్యూనిస్టులు మూడురకాల ప్రజల్లో మెలగవలసి వచ్చింది. కాబట్టి ఐక్యతా వుద్యమాన్ని సాగించడం కూడా మూడువిభాలుగా జరిగింది.

ప్రజాసామాన్యానికి, అన్నిటినీ మించిన సమస్య. ఆహార పదార్థాలసమస్య. కిరసనాయిల్‌సమస్య. రెండు లక్షలకుపైగా జనాభాగల మధురానగరంలో కిరసనాయిల్ డిపోలు రెండు మాత్రమే వున్నాయి. ఈ డిపోలదగ్గర ఎల్లప్పుడు అదవా పదివేలమంది కాచుకొని కూర్చుండేవారు. పరిస్థితులను సరిచేయదలచి అందరిని కమ్యూనిస్టుపార్టీవారు వెంటనే అధికారులకు మహజర్లు తయారుచేసి వాటిమీద 18 వేల సంతకాలు ప్రోగుచేశారు. పైగా కాంగ్రెసు, లీగు, కమ్యూనిస్టు వర్తకప్రతినిధులతో డెప్యుటేషన్లు పంపారు. జిల్లా మేజిస్ట్రేటు ఇంతఒత్తిడిని తట్టుకోలేకపోయారు. నగరంలో 30 డిపోలను తెరువవలసినదిగా ఆజ్ఞనిచ్చాడు. ఈ ఘటనవల్ల ప్రజాసామాన్యం తన స్వశక్తిని గుర్తించుకోగలిగింది. దీనిని ఆధారంగా తీసుకొని కమ్యూనిస్టు ప్రచారకులు ఇంటింటికి ఐక్యతా సందేశాన్ని బోధిస్తూ ప్రజలను రాజకీయ సమస్యవైపు త్రిప్పారు. ముస్లిములు మన పాలసీని అర్థంచేసుకొని, హర్షించారు. కొందరుమాత్రం డిసిప్లిన్‌కి జడిసి సంతకం చేయలేదు. మొత్తంమీద జిన్నాకు పంపవలసిన మహజర్‌మీద 1300 సంతకాలు పడ్డాయి. ఐక్యతావారంలో ఒక్క మధురలోనే 18 వేల సంతకాలు జరిగాయి. ఆ తరువాత వారంలో 15 వేల సంతకాలు, 160 రూపాయలు పార్టీఫండుకి వసూలయింది.

తమిళనాడులో ఐక్యతావారంలో మొత్తం 25 వేల సంతకాలు ప్రోగయ్యాయి. వీటిలో మూడువేలు ముస్లిం సంతకాలు తమిళనాడు కమ్యూనిస్టుపత్రిక 'జనశక్తి' అమ్మకం ఆ వారంలో రెండింతలు పెరిగింది. అయిదువేల మంది దగ్గరనుంచి 1 వేయి రూపాయిలు వసూలయింది. ఈ వారంలో పొందిన విజయాల ఫలితంగా పార్టీకి తన స్వశక్తిపైన, ప్రజలపైన ఎంతో విశ్వాసం, నమ్మకం ఏర్పడింది.

మలబార్

ఈ రాష్ట్రంలో మొన్నటి జాతీయైక్యతావారం, బ్రహ్మాండమైన జాతీయైక్యతా వుద్యమానికి నాంది అయింది. ఆవారం మొదటిరోజున, ఆఖరురోజున వందలకొలది సభలు, ఊరేగింపులు ప్రదర్శనములు మలబార్ రాష్ట్రాన్ని ఉర్రూత లూగించాయి. మిగిలిన రోజుల్లో వీధి సభలు, ఇంటింటికి ప్రచారం జరిపారు. ఈ విధంగా ప్రజా ఐక్యతా సందేశాన్ని మలబార్‌లోని ప్రతివ్యక్తి హృదయంలోను నాటుకొనేలా చేశారు. కాసరగోడు, కొచ్చిన్ తిరువాంకూరు మొదలయిన ప్రదేశాలలో సభలను నిషేధించారు. ఆయినా జంకక కమ్యూనిస్టులు సంతకాలను ప్రోగుచేస్తూ ఈ సందేశాన్ని ప్రజాసమూహాలకు అందచేశారు.

సభలు ఊరేగింపులు జరిగిన ప్రదేశాలలో ఒకవిశేషం ఏమిటంటే, రోజురోజుకి ఎక్కువమంది ప్రజలు వీటిలో పాల్గొనడం. ఉదాహరణకి పాపిన్నిసేరి (కామ్రేడ్ కె. పి. ఆర్ గోపాలన్ వూరు) లో ఐక్యతావారం మొదటి రోజున అయిదువందలమంది సభకు వచ్చారు. ఎనిమిదవనాడు ఈ సంఖ్య మూడువేలకు పెరిగింది. ఇతర ప్రదేశాలలోకూడా ఇదేకథ.

ఐక్యతావుద్యమం ఇదివరకు రాజకీయ చైతన్యంలేని ప్రదేశాలలో చైతన్యంకలిగించి ముందుకు తేవడం ఒక గొప్ప విశేషం. దక్షిణమలబార్ ఇందుకు నిదర్శనం. ఈ ప్రదేశంలోని వల్లవనాడు తాలూకాలో పోలీసులు ఒకవైపు దేశాభిమానులదగ్గరకువెళ్ళి- "కమ్యూనిస్టులు ప్రభుత్వానికి అమ్ముడు పోయారు" అని చెప్పేవారు. మరొకవైపు రైతులు మొదలయిన వారిదగ్గరకువెళ్ళి- "కమ్యూనిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకులు. కమ్యూనిస్టుల కార్యక్రమంతో కలిసినవారినందర్నీ ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది. జాగ్రత్త" అని బెదిరించేవారు. కాని ఈ ఆటలన్నీ ఎందుకూ పనికిరాకుండా పోయాయి. పాపం ;

అన్నిచోట్ల ముస్లింలు వందలవేలుగా సభలలో పాల్గొన్నారు. ప్రజాసామాన్యం ఐక్యత దాస్యాన్వయమనే వారికి ఈ సభ సరైన సమాధానం. కొత్తక్కల్ అనే ముస్లింప్రాంతంలో నవంబరు ఎనిమిదవతేదీని జరిగినసభకు అధ్యక్షుడు ఒక ముస్లిం.

ఈవుద్యమంతో మనవారు ఒకకొత్తసంస్థ ప్రారంభించారు. పసిబాలురనందరిని ప్రోగుచేసి "జపాను ప్రతికూల బాల సంఘం" స్థాపించారు.

★ ప్రతి భారత నారీ- ఒక జోయాగా మారాలి

ఝూన్సీ లక్ష్మీబాయి, వీరమల్లమాంబ, గున్నమ్మ, ... వీరి స్వరూపాలు వారి కళ్ళ ముందు ఆడుతున్నాయి. వారి రక్తనాళాలు ఉలికినాయి. కళ్లల్లో తీక్షణత, ఉద్రేకం కనబడుతున్నాయి. పిడికిలి బిగించి, పైకెత్తి "లెనిన్ దే నాటికి 1500 మంది" అని ఒక్కసారి అంచారు, ఆ ఇరవైఎనిమిదిమంది స్త్రీలు. "లెనిన్ దేనాటికి 500 వందల సభ్యుల నేనా చేర్పవలసింది ? 1500 మందిని చేర్పించకపోతే మా బ్రతుకెందుకు?" అని సవాలు చేశారు, ఆ శిక్షణా శిబిరంలోని విద్యార్థినులు.

గుంటూరుజిల్లా మహిళాశిక్షణా శిబిరం నడిచింది తెనాలిలో. 28 స్త్రీలు 17 రోజులు ఏకదీక్షగా శిక్షణ పొందారు. రాజకీయ భూగోళం నుంచి ఎ. ఆర్. పి. వరకు సబ్జక్టులు చెప్పబడ్డాయి. ముడిలోహం లాగు శిబిరంలోకి వెళ్లి పచ్చ బంగారంలాగు బయటికి వచ్చారు విద్యార్థినిలు.

నూతనవిజ్ఞానం : నూతనానుభవం

ప్రతిరోజూ ఉదయం డ్రిల్లు,పత్రికాపఠనం, ఉపాధ్యాయుల పాఠాలు, మధ్యాహ్నం తిరిగి పాఠాలు, ప్రతి సాయంత్రం ఊరుబైటకు వెళ్లి ఆత్మవిమర్శన. ప్రతిరాత్రి డిబేట్లు జరిగేవి.

[illegible], రాజకీయభూగోళం, హిందూదేశ చరిత్ర, సంఘపరిణామం, చైనా జాతీయోద్యమం, రష్యా విప్లవం, జాతీయ ఫాసిస్టు ప్రతికూల పోరాటం, మొదలగు విషయాలలో పాఠాలు ఇవ్వబడ్డాయి.

అసలు కొత్త విషయం: వీరు ప్రతి సాయంకాలం చేసే ఆత్మ విమర్శ ఒకరి నొకరు సరిగా అర్థంచేసికోడానికి, వారివారి పొరపాట్లను సరిదిద్దుకోడానికి, నిర్భయంగా తక్కిన వారిపై తమ అభిప్రాయలను వెలిబుచ్చడానికి, ఈ ఆత్మ విమర్శ.

స్త్రీవిద్య, ఆర్థికస్థితి, సంఘ బానిసత్వం, దురాచారాలు, జాతీయ పోరాటంలో వారి విధి, ఈ యీ విషయాలపై చర్చలు జరిగేవి ప్రతి విద్యార్థిని చర్చలో పాల్గొని తీరాలి. చర్చల అనంతరం అధ్యక్షుడు తన సమీక్షను వివరించేవాడు.

ఓర్వలేక పోయారు

పయోజన విద్యపై ప్రభుత్వ అంక్షఉన్నది. అధికార అనుమతి లేనిదే శిబిరం నడవ కూడదు. అని నోటీసు జారీచేశాడు స్థానిక సబిన్ స్పెక్టరు. పూర్తివేగంతో పోయే బండికి చటక్కున బ్రేకు పడ్డది కాని, కలెక్టరు అనుమతితో మరల స్పీడు అందుకుంది.

17 రోజులు తిరిగేటప్పటికి విద్యార్థినులలో ప్రచారకులు, నిర్మాతలు, ఉపాధ్యాయినులు తయారయారు ఇన్నాళ్లు అణగి ఉన్న వ్యక్తిత్వం, ఇన్నాళ్ల వ్యర్థమైన కళలత, పైకి ఉబికి వచ్చాయి

నూతన వికాసంతోపాటు నూతన కార్యదీక్ష ఉద్భవించింది. విద్యార్థినులకు నూతన జీవితం ప్రారంభమైంది.

సానుభూతి బంగారంగా మారింది

శిబిరం చివరి రోజు. విశ్రాంతి లేని శ్రమ వల్ల విద్యార్థినిలు డస్సిపోయారు. అలసిపోయినా, వాళ్లమొగంలో సంతోషం, తృప్తి, ఉత్సాహం కనబడుతున్నాయి. ప్రయాణానికి మూట ముల్లె సర్దుతున్నారు ఇ తలోనే శిబిరం అధ్యక్షుడు వచ్చి "పార్టీ ఫండు"అన్నాడు. పెట్టెల మీద, పరుపుల మీద ఉన్న చేతులు చటుక్కున మెళ్లల్లోకి, చెవుల మీదికి, పాదాల మీదికి పోయాయి. బంగారు లోలకులు, ముక్కు బంగారు గాజులు, ఉంగరం, వెండి కప్పు, కాలిపట్టెలు, 62 రూపాయలు ఘల్లుమని పడ్డాయి.

పట్టు పట్టాలే గాని -

స్త్రీపట్టుపట్టితే, అక్షరాలా జరిపేదాక నిద్ర పోదు. నూతన రాజకీయ చైతన్యం పొందిన ఈ విద్యార్థినులు శపథం చేశారు. మహిళా సభ ప్రజా సంస్థగా మారిపోవాలి. లెనిన్ దే నాటికి సభ్యత్వపు కోటా మూడు రెట్లు పెరగాలి. గ్రామ సీమల్లో, ప్రతి యింటిలో ఫాసిస్టు వ్యతిరేక గీతాలు మారుమ్రోగాలి. "మాటలతో మన పార్టీ ఋణాన్ని తీర్చుకోలేము ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో పనిచేసి చూపించాలి."

మాటల్లోంచి చేతలకు

శిక్షణ శిబిరంలో శపథాలు తీసికొని బైటకు వచ్చారో లేదో, విద్యార్థినులు తమ విద్యుక్త కార్యాలను ప్రారంభించారు. గుంటూరులో సమావేశమైన విషయ నిర్ణయ సభ ఆచరణకు అంకురార్పణ. ఈ నిర్ణయసభకు జిల్లా అన్ని దిక్కులనుండి సుమారు 55 మంది సమకూడారు. శిబిరంలో శిక్షణపొందిన మహిళలు అగ్రగాములు అయారు.

మహిళా సంఘ సభ్యత్వ రుసుం మూడు రూపాయల (!) నుండి అణాకు మార్చాలి. ఇదీ మొకటి తీర్మానం. గంటన్నరసేపు చర్చ. మహిళా సంఘాలు ప్రజా సంస్థలుగా మారాలి. బెనారసు చీరెనుండి ముతక బట్టలకు సంఘం వ్యాపించాలి. "లేడీస్ రిక్రియేషన్ క్లబ్బు" నుంచి పల్లెటూరి తాటాకు గుడిసెలకు ప్రాకిపోవాలి. అట్లా వుంటేనే మన సంఘానికి పిల ఐదే బలం, మన ఉద్యమానికి పోరాడే శక్తి, మన అర్థ బానిసత్వానికి విముక్తి - ఇవీ అణావాదుల వాదాలు. చివరకు అణావాదులే జయించారు. ఉద్యమం ఒక అంగ ముందుకు పోయింది.

ఎదుర్కొనే సమస్యలు

తరువాత 11 తీర్మానాలు గావించబడ్డాయి. బాల్య వివాహంతో మొదలుపెట్టి, రావుకమిటీ రిపోర్టును ఒక ఊపు ఊపి, ఫాసిస్టు వ్యతిరేక పోరాటంతో అంతమయినాయి ఆ తీర్మానాలు.

దీక్షా కంకణం

ఆ సాయంత్రం ఒక మహాసభ జరిగింది. ఆ సభలోని ఉపన్యాసాల సారాంశం యిది:

ఝూన్సీ లక్ష్మీబాయి, మల్లమాంబ, వీరమాంచాల మాకు ఆదర్శాలు. వారికి జోహారులు. పాషనారా, జోయా మాకు మార్గదర్శకులు. వారికి మా జేజేలు. వీర రష్యా, అజేయ చైనా నారీమణులు ఫాసిస్టు వ్యతిరేక యుద్ధంలో చూపించే అసమాన త్యాగం, శౌర్యం, ధైర్యం మమ్ములను ఉత్తేజితులుగా చేస్తున్నాయి. ఉద్రేకపూరితుల గావిస్తున్నాయి. మా మాతృదేశానికి కూడా అట్టి విపత్తే కలుగబోతోంది. ఈ విపత్తునుండి దేశాన్ని కాపాడడానికి రష్యా, చైనా యువతుల్లాగునే నిరంతర కృషిచేస్తాం.

మీటింగులద్వారా, చర్చలద్వారా, పాటల ద్వారా ప్రచారం చేస్తాం. శిక్షణ శిబిరాలద్వారా తోటి యువతులకు ఆత్మ రక్షణోపాయాలు, యుద్ధ సహాయ విధానాలు నేర్పుతాం.

మా దేశాన్ని, పిల్లల్ని, మానాన్ని కాపాడు కోడానికి మా ప్రాణాల్ని, మా ధనాన్ని ఒడ్డుతాం. ముందువేసిన అడుగు వెనుకకు తీయం.

నారీ లోకానికి లేఖా పిలుపు

ఆంధ్రస్త్రీలకు ఆంధ్ర కమ్యూనిస్టుకమిటీ చేసిన విజ్ఞప్తి గాఢనిద్రలో ఉన్న మనల్ని ఉలిక్కిపడి లేచేలా చేసింది. విశాలహృదయంతో చూచినట్లయితే, అది విజ్ఞప్తిగాదు. మన అభ్యుదయానికి ఆఖరి పిలుపు. ఈ పిలుపు గాఢాంధకారంలో మెరుపుతీగవలెగోచరిస్తూంది. ఈనాడు భారతదేశం ఫాసిస్టు దురాక్రమణ నుండి తప్పించుకొని సంపూర్ణ స్వాతంత్ర్యం పొందడానికి నిజమైన కార్యక్రమాన్ని ఆంధ్ర కమిటీ యిస్తోంది. 40 సం॥ క్రితం జాతీయోద్యమ ఫలితంగా భారత మహిళా సంఘం తలయెత్తింది. కాని వుద్యోగస్తుల భార్యల చేతుల లోను, జమీందారుల చేతులలోను వుండిపోవుటచే, అందర స్త్రీలకు అందుబాటులో వున్న కార్యక్రమాన్ని అది యివ్వలేకపోయింది. కాని యీ సమయములో మనం మహా క్లిష్ట పరిస్థితులమధ్య పడివున్నాం. జపాన్ ఫాసిస్టు దుండగీడులు మన మాతృదేశాన్నిగూడా ఆహుతి చేయుటకు సిద్ధంగావున్నారు. అప్పుడే దాని కంకురార్పణ ప్రారంభమైంది. ఈ సమయంలో అసలైన కార్యక్రమముతో కమ్యూనిస్టు పార్టీ మనకు నాయకత్వం వహించడం మన అదృష్టం.

మన స్త్రీ జాతి స్వాతంత్ర్యమనే మాటనే యెరుగదు. ఈ పరిస్థితులలో మన ఆత్మరక్షణకై యెలా పాటుపడగలం ? రేపు జపాన్ ఫిరంగి దెబ్బలచే మేలుకొలపబడిన స్త్రీ అప్పటికప్పుడు యేం జేయగలుగుతుంది ? మారణ హోమం జరుగుతోంటే ఆత్మరక్షణ యెలా చేసుకుంటాం ? జాతీయ [illegible] అంతగా నిలబడి వాలంటీర్లుగా యెలా పనిచేస్తాం? మన శక్తి సాహసాలతో జపాను ముష్కరుల నెట్లు ఎదుర్కొనగలుగుతాం ? కదనరంగంలో దుమికే సమయంలో ప్రచారాని కెక్కడ తావుంటుంది ? ఏ నిమిషంలోనో మన దేశంపై జపాన్ దండయాత్ర రావచ్చు. ప్రతిక్షణం మన సంసిద్ధతను తెలియపరచి విజయ ఢంకా మ్రోగించాలి. మన నారీలోకంనుంచి యేక కంఠంగా వీర గానం మారుమ్రోగాలి. జపాన్ దుండగీడుల రాక్షసకృత్యాలు మన హృదయాల్ని కంపింపజేస్తాయి కన్నబిడ్డల కొఱకు మాతృదేవత యెంతైనా త్యాగంచేస్తుంది. తన బిడ్డలు ఆ నరరూప రాక్షసుల కఠోర ఖడ్గాలకు బలియైపోతుంటే, మనవారని చెప్పుకోగల వారంతా బాంబులవర్షం క్రింద నాశనమైపోతూ వుంటే, పల్లె గ్రామాలు, పట్టణాలు, ఆ రాక్షసుల దహనానికి ఆహుతి అయిపోతూంటే యే స్త్రీ హృదయం వూరుకుంటుంది ? కాని నేడు అజ్ఞానంవల్ల ముందు రాబోయే వుపద్రవాన్ని మన స్త్రీలు తెలుసుకోలేకపోతున్నారు. స్త్రీలో వుండేటటువంటి సహజ ధైర్య స్థైర్యాలు దానిలోనే కుమిలి నశించిపోతున్నాయి. ఏనాడైనారే—రాబోయే ఉపద్రవాన్ని కళ్ళకు కట్టినట్లుగా తెలియజెప్పి సంఘటితమైన కార్యక్రమాన్ని యిచ్చినట్లయితే ఆ వీర రక్తం పొంగి జపాన్ రాక్షస రక్తంలో ఆమె [illegible] మాడకుండా ఊరుకుంటుందా ? ప్రపంచమంతా దిగ్భ్రమచెందేటట్లు ఫాసిస్టు వినాశన యుద్ధములో ఆంధ్ర స్త్రీ ముందంజ వేయగల వీర నారి కాదా? మన మాన మర్యాదలు నాశనమైపోతుంటే అప్పుడు తెలిసికున్నమాత్రం యేం లాభం ? జపానాక్రమిత దేశాలలో నారీలోకం యెట్టి ఘాతుక చర్యలకు గురి యైనదో మనకు తెలియని విషయం కాదు. ఇంతకాలం నుంచి నిద్రపోయాం. స్వయం శక్తి సంపాదించలేకపోయాం. పవిత్రమైన కాలాన్నంతా వృధా చేశాం; ఇప్పుడు ఆఖరి ఘడియలో మేల్కొన్నాం. ఏంచేస్తామని వూరుకుంటామా ? గడచిన కాలాన్ని తలుచుకుంటూ విచారిస్తే యేం లాభం ? ఈనాడు మన నెత్తిపై యున్న యీ కార్యక్రమము యెట్టిదో వేరే చెప్పనక్కర్లేదు. ఈ క్షణకాలంలో యెంత ఘనకార్యాన్ని సాధించాలో తెలియనిది కాదు. దేశంలో నిరంకుశ విధానం ఫలితంగా ప్రజలలో వ్యాపించుతున్న నిస్సహాయత జపాను దుండగీడులకు మంచి అవకాశ మేర్పరచింది. ప్రజాలోకం నిజమైన మార్గం వదలి తప్పుడు పంథాను త్రొక్కింది. తద్వారా అరాజకంతోబాటు జపాను దురాక్రమణకు అవకాశం యేర్పడుతోంది. ఈ పరిస్థితులలో జాతీయైక్యతద్వారా జపాన్ ప్రతిఘటన, భారత స్వాతంత్ర్య సంపాదన అనే నినాదమే ప్రస్తుత పరిస్థితులలో సరియైనది. ఈ విషమావస్థనుండి స్త్రీలమైన మనం బయటపడి, పవిత్రమైన స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనాలి. మహిళా సంఘాలలో చేరి, ఆత్మరక్షణోపాయాలెన్నో అభ్యసించాలి. ప్రతి సారీ మూలమూలల ఫాసిస్టు వ్యతిరేక ప్రచారము చేయాలి. జపాను రాక్షస కృత్యాలు ప్రతి స్త్రీని కంపించేటట్లు తెలియచెప్పాలి. ఆదర్శమైన చరిత్రలతో వాళ్ళ వీర రక్తం పొంగేలా చేయాలి. వారిలో స్వయంరక్షణ శక్తి కలిగించి, వైద్య దళాలుగా, ఏ.ఆర్.పి. దళాలుగా, వాలంటీరు దళాలుగా, సైనికులుగా, సప్లయిదార్లుగా, జాతీయ స్వాతంత్ర్య రంగంలో ఉరికి జపాను నెదిరించడానికి సంసిద్ధులుగా తయారు చేయాలి. ఇది తలచుకుంటే చాలా చిన్నదిగా కనబడినా, ఆచరణలో చాలా ప్రాధాన్యత వహిస్తుంది. జపాన్ రాక్షస కృత్యాలు వ్రాతలకన్నా నిజంగా చూచి అనుభవించేటప్పుడు యెక్కువగా చింతిస్తాము. ఇది నిమిషాలపై జరుగవలసిన పనికాని, ఆలశ్యానికి, సావకాశానికి సమయంకాదు. ఈ నిమిషంలో కార్యరంగంలో ఉరకండి. ఏ నిమిషంలోనైనా ఫాసిస్టుల నెదిరించడానికై స్వాతంత్ర్య వీరుల పిలుపురావచ్చు. దానికి మనం మన సోదరీమణులతో సిద్ధంగా వుండాలి. ఇది మన బాధ్యత. నెరవేరుస్తావుకాదూ ? కార్యరంగంలో కలుసుకొందాం. అభివందనములు.

శ్రీమతి,
పి. భారతీదేవి

రైతుల అసంతృప్తి జ్వాలలు

మనదేశంపై ఫాసిస్టు పెనుభూతాలు నేడో రేపో, విరుచుకు పడేటట్లున్నాయి. దేశం జపాను హంతకుల చేతుల్లో పడకుండా కాపాడుకోవాలంటే, రైతులలో అసంతృప్తి వ్యాపించకూడదు. ఎందువల్లనంటే, ఈ అసంతృప్తి జపాన్ అనుకూల వాత్సల్యంగా మార్పుచెందుతుంది. కాని, అనేక ప్రాంతాల నుండి వచ్చేవార్తల్నిబట్టి రైతుల అసంతృప్తిజ్వాలలు ఏమాత్రం తగ్గడంలేదని తెలుస్తోంది.

మొఖాసాదారుల క్రౌర్యాలు

కృష్ణాజిల్లా, తిరువూరు తాలూకాలో, చిత్తపూరు గ్రామ మొకాసాదార్లు పేదరైతులపై జరిపే క్రౌర్యాలకు మితిలేకుండా పోతూంది. తమ స్వాధీనంలో వున్న 100 యకరాలుమెట్ట, 40 యకరాలు పల్లం (బంజరు), పంటపండిన తర్వాత శిస్తులు వసూలు చేసుకొనే షరతుమీద రైతులకు సాగుకుయిచ్చారు. రైతులు తమశక్తినంతటినీ ధారపోసి, వాటికి మరమ్మతు చేసుకున్నారు. పైరులుబాగా ఎదిగి, కోతకు సిద్ధంగావున్న సమయంలో, పంటతోసహా భూమిని కాజేయాలని మొకాసాదారులు కుట్రపన్నారు. రైతులు తమ భూములపై దౌర్జన్యంగా ప్రవేశించి, సాగుచేసుకొనబోతున్నారని పోలీసులకు రిపోర్టుయిచ్చారు. కాని, తాలూకా రైతుసంఘ అధ్యక్ష — కార్యదర్శులు వెంటనే ఒక ఫొటోగ్రాఫరును తీసుకొచ్చి, పంటతో నిండిన భూముల ఫొటోలు తీయించారు. దీనితో, సాగుభూమివలె కనబడకుండా మొకాసాదార్లు చేసిన ప్రయత్నం విఫలమయింది. మొకాసాదారుల మరి కొంత భూమిని రైతులు సాలుకు తీసుకొని, వేరుసెనగ వగైరా పైరులు పండిస్తున్నారు. కోత సమయం రాగానే, పాలు విభజనకు రావలసిందని మొకాసాదార్లకు తెలియజేస్తే, మొకాసాదార్లు పోలీసులకు రిపోర్టు పంపారు. తమ భూములలో సుమారు 60 మంది రైతులు దౌర్జన్యంగా ప్రవేశించి. సస్యాన్ని అపహరిస్తున్నారని అందులో వ్రాశారు. ఒక రైతును క్రూరంగాకొట్టి, తుపాకితో బెదరించారు. పోలీసులు ముగ్గురు రైతుల్ని అరెస్టుచేసి, తిరువూరు పంపించారు. 24-10-42 వ తేదీన షుమారు 60 మంది రైతులపై కేసులు బనాయించారు.

వర్షాలులేవు ! నీటి సప్లయిలేదు !

రేపల్లెతాలూకా (గుంటూరుజిల్లా) లో కాలానుగుణ్యంగా వర్షాలులేక రైతులు తహతహ లాడుతూంటే, గోరుచుట్టుపై రోకటిపోటన్నట్లు పి. డబ్లియు. డి. వారు తగినంత నీరు వదలక, రైతుల్ని బాధిస్తున్నారు. ఈ విషయమై స్థానికాధికారులకు రెండుటెలిగ్రాంలుకూడా పంపబడ్డాయి. కాని ఫలితం శూన్యం.

పూర్తి రెమిషన్ కావాలి !

గుంటూరు తాలూకాలోకూడా వర్షాలులేక, తగిన నీటిసప్లయిలేక, పంటలు పండలేదు. పూర్తి రెమిషన్ కావాలని కోరుతూ, తాలూకా రైతుసంఘం తీర్మానించింది. రైతులు బాకీలకు, శిస్తుకు తమ పంటను కళ్ళంలోనే, చౌకధరలకు అమ్మివేయవలసి వస్తూంది. షాహుకారులుమాత్రం దాన్ని విపరీతమైన లాభాలకు అమ్ముతున్నారు. కాబట్టి ప్రభుత్వం ముడిసరకుకు కనిష్ఠ, గరిష్ఠ, ధరలు నిర్ణయించవలసిందని కోరుతూ తాలూకా రైతుసంఘం తీర్మానించింది.

చీమ చిటుక్కుమనలేదు.

గుంటూరుజిల్లా కలెక్టరువద్దకు సుమారు 600 మంది ఫిరంగిపురం గ్రామకూలీల తరపున వెళ్ళి, కూలీలకు కరువుపనులు చూపించి నిరుద్యోగాన్ని నివారించవలసిందనికోరితే, జిల్లాకలెక్టరుకు చీమచిటుక్కుమనలేదు. వారికి తానెట్టి సహాయం చేయజాలనని జవాబిచ్చాడు.

'కె' విమానాశ్రయంలో

"కె" విమానాశ్రయంకొరకు స్వాధీనం చేసుకోబడిన భూములకు తగిన పరిహారమిప్పించడానికి, ఆ జిల్లా రైతుసంఘం తీవ్రంగా కృషిసల్పుతోంది. అధికారులపై నిరంతరం తీసుకొచ్చిన ఒత్తిడి ఫలితంగా అంచనాలు లెక్కలు పూర్తిఅయాయి. కాని, సొమ్ముమాత్రం రైతులకు చేరడంలేదు.

రైతులు తమ యిబ్బందుల్ని తొలగించుకొంటూ, ఈ యుద్ధంలో ప్రజా విజయానికి తోడ్పడాలంటే, ఆందోళనతోబాటు తమ నిర్మాణబలాన్ని వృద్ధిచేసుకోవాలి. రైతుసంఘాలలో విరివిగా సభ్యులై తమ సంఘబలాన్ని లోకానికి ప్రదర్శించాలి.

యువజనసంఘాల కృషి

ఫాసిజాన్ని నాశనం గావించడానికి యువకులు ముందుకు రావాలి. బానిసజీవితంలో కృంగి, కృశించే యీనాటి యువకులకు వివిధప్రదేశాలలో యువజన సంఘాలు నూతనోత్సాహం, ధైర్య సాహసాలు యిస్తున్నాయి.

దివి తాలూకా యువజనసంఘ ఒలింఫిక్ పోటీపందెములు 8—11—42 మొదలు 12—11—42 వరకు దిగ్విజయంగా జరిగాయి. చెడుగుడులో 20 టీములు, అంచపరుగులో 2 టీములు, మిగిలిన వాటిలో 82 మంది పోటీ చేశారు. గెలుపొందినవారికి వైజ్ఞానికగ్రంథాలు, ఆటల సాధనాలు, బహుమతులీయబడ్డాయి. ఆఖరు రోజు రాత్రి "కొరియా స్వాతంత్ర్యఘోష" మొదలైన నాటకాలను ప్రదర్శించారు. మొత్తం రూ. 104 వసూలు చేయబడి, భోజనాలువగైరా ఖర్చులకు వినియోగించబడింది.

రేపల్లె తాలూకాలో

ఇదేవిధంగా, నవంబరు 24, 25 తేదీలలో రేపల్లె తాలూకా ఆటల పోటీలు వెల్లటూరులోజరిగాయి. వ్యవసాయ కూలీ సోదరులు ఎక్కువ ఉత్సాహంతో పాల్గొన్నారు. యువకుల కర్తవ్యాన్ని గురించి కామ్రేడ్ ఎం. బసవపున్నయ్య విపులంగా యువకులకు తెలియపర్చాడు.

జాతీయైక్యత నిర్మించాలి: ఫాసిజాన్ని ఎదిరించాలి

కృష్ణాజిల్లా యువజనవర్కర్ల సమావేశం కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు అధ్యక్షతను భట్లపెనుమర్రు గ్రామంలో జరిగింది. వివిధతాలూకాల ప్రతినిధులు షుమారు 40 మంది హాజరయారు. జాతీయైక్యతను నిర్మించి, ఫాసిజాన్ని జయప్రదంగా ఎదిరించవలసిన ఆవశ్యకతను గురించి కామ్రేడ్ రాజేశ్వరరావు ఉపన్యసించాడు. కామ్రేడ్స్ తాతినేని సూర్యప్రకాశరావు, జిల్లాసంఘాధ్యక్ష కార్యదర్శులు, యువజనసంఘాల ప్రాధాన్యతను గురించి ఉపన్యసించారు. ప్రతినిధులు జిల్లాసంఘానికి రు. 270 విరాళాలిచ్చి, సంఘాభివృద్ధికి తీవ్రంగా కృషిచేస్తామని శపథం తీసుకున్నారు.

స్త్రీలపాటలు కావాలి !

ప్రస్తుత సమాజంలో మన స్త్రీ లనుభవిస్తున్న కష్టాలను గురించి, ఫాసిస్టు దురాక్రమణ నెదుర్కొవడంలో స్త్రీల కర్తవ్యాన్ని గురించీ, చక్కని పాటలు వ్రాసి, కృష్ణాజిల్లా మహిళా సంఘం, గవర్నరుపేట, బెజవాడకు పంపవలసిందని కోరుతూ జిల్లాసంఘం సెక్రటరీ కాట్రగడ్డ హనుమాయమ్మగారు విజ్ఞప్తి చేస్తున్నారు.

పాటలు బాగా వ్రాసినవారికి పదిరూపాయలు యివ్వబడును.

పార్టీ ఫండు వసూళ్లు

5—12—42 వరకు

జిల్లా		మొత్తం (ఆభరణాలుగాక)
విశాఖపట్నం	....	28— 2—0
తూ॥ గోదావరి	....	584— 8—0
ప॥ గోదావరి	....	72— 6—0
కృష్ణా	....	3,857— 9—3
గుంటూరు	....	6,926—10—9
నెల్లూరు	....	5,040—14—6
చిత్తూరు	....	3— 0—0
కడప	....	12— 0—0
కర్నూలు	....	66— 0—0
రైల్వే	....	119— 0—0
రాష్ట్రకమిటీ	....	3,432— 4—0
		20,142— 6—6

తెనాలిలో సాముదాయకపన్ను వర్తకుల ఆందోళన

తెనాలి పట్టణానికి వేయబడిన సాముదాయక పన్ను 2 లక్షలు 1—12—42 నుంచి వసూలుచేయటానికి ప్రభుత్వం నిశ్చయించినట్లు తెలిసి, పట్టణంలోని వర్తకులందరు 1—12—42 న సాముదాయకపన్ను పంపకం పట్ల నిరసనగా కొట్లన్నీ మూసివేశారు. ఆరోజున 200 మంది గుంటూరు జిల్లాకలెక్టరు దగ్గరకు వెళ్ళి ఈ పన్ను చాలా అన్యాయంగా వేయబడిందనీ, పన్ను విభజన సరిగాలేదనీ చెప్పకోగా నే నేమీ చేయలేనని సమాధానమిచ్చాడు.

ఆరాత్రి తెనాలిలో బహిరంగసభ పెట్టి దీనినిగురించి మద్రాసు గవర్నరు దగ్గరకు రాయబారం వెళ్ళాలనీ, ఈ సమస్య తేలేవరకు కొట్లు తెరవవద్దని వర్తకులు తీర్మానించుకొన్నారు. ఆరాత్రి రాయబారవర్గం మద్రాస్కు వెళ్ళింది. 2, 3 తేదీలు కొట్లు తెరువలేదు 3 వ తేదీని మద్రాసు నుంచి రాయబారవర్గంవారు కొట్లు తెరవవలసిందిగా వ్రాయుటచే 4 వ తేదీ నుంచి కొట్లన్నీ తెరువబడ్డాయి. రాయబార వర్గంవారు మద్రాసులో ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు.

ఐక్యతా ఉద్యమం

ఆంధ్రరాష్ట్రం అగ్రగామి

950 గ్రామాలు, 1,00,711 సంతకాలు, రు 20,131—14—6 చందా వసూళ్ళు - ఇదీ అంకెలలో నాలుగు వారాల జాతీయ ఐక్యతా వుద్యమం ఆంధ్రరాష్ట్రంలో.

ఇండియాలో మరే రాష్ట్రం యిన్ని సంతకాలు చేయించలేదు, ఇంత విరాళం వసూలు చేయించలేదు. ఆంధ్రరాష్ట్రం అగ్రస్థానం అలంకరించింది.

డక్కీతో హుండీ

ఈ ప్రచారంలో బుడబుక్కలయ్య వేషం గూడా ఒకపద్ధతి. వేషగాడుముందు అతనివెనుక హుండీతో మరొకవక్కరు. అతనితో యిద్దరు ముగ్గురు రాజకీయ ప్రచారకులు. జనాన్ని ఆకర్షించేందుకు వుత్సాహం కలిగించేందుకు బుడబుక్కలవాడు. జనులు వేసే ప్రశ్నలకు జవాబు యివ్వడానికి రాజకీయ ప్రచారకులు. చందాల వసూళ్ళకు హుండీ పట్టుకున్నాయన.

రాత్రిళ్లు యీ విధంగా ప్రచారం. పగలు యింటింటికి తిరిగి సంతకాలు, విరాళాలు పోగుచేయడం, సాయంత్రం చిన్న చిన్న చౌకు మీటింగులు, బహిరంగ సభలు.

"రాం రహీంలు"

కామ్రేడ్ రహీం (నెల్లూరు) యీ వేషాలలో అందెవేసిన చేయి. ఏదో పనిమీద బెజవాడ వచ్చి చూస్తూండగానే మూడు ఊళ్ళు చుట్టబెట్టాడు. వెల్దిపాడు వెళ్ళుతూ రైలులో వేషం వేశాడు. బెజవాడలో, మొగల్రాజపురములో ప్రచారంచేశాడు. మొత్తం 23-6-11లు 20 శేర్ల బియ్యం వసూలు చేశాడు.

ఇదొక ఉదాహరణ మాత్రమే గుంటూరు జిల్లాలో రెంటపాళ్ళ, కొర్రిసూరు, మొదలగు గ్రామాలలోను, ఏలూరు జిల్లాలో 12 గ్రామాలలోను, నెల్లూరు జిల్లాలోనూ యీ విధంగా ప్రచారం జరిగింది.

ఈ బుడబుక్కలయ్యను చూచి అమ్మలక్కలు ముక్కుమీద వేలు వేసుకొన్నారు. కాంగ్రెసువారు అసూయ చెందారు. పార్వర్డ్ బ్లాకిస్టులు జుట్టు పీక్కున్నారు. బీద రైతు కూలీలు, ఆడ, మగ - పరవశులయ్యారు.

"కోప్పడకండి మాష్టారూ!"

నాయకుల అరెస్టువలన కలిగిన జాతీయ ఉద్రేకంలో విద్యార్థులు కొట్టుకుపోయినట్లు మరెవరూ కొట్టుకు పోలేదు. కాని అట్టి విద్యార్థులే తిరిగి కమ్యూనిస్టు పంథామైన జాతీయ ఐక్యతా సాధనకు వస్తున్నారు రోజులు గడచినకొద్దీ

విద్యార్థులలో ఐక్యతా ప్రచారం జోరుగా సాగుతోంది. సంతకాలు, చందాలు విరివిగా ప్రోగవుతున్నాయి.

కాని, యీ వుద్యమం విద్యార్థులతోనే ఆగలా. టీచర్లలో గూడా పాకిపోతున్నది.

"చూడు ఏం చేస్తానో!...."

బందరులో ఒక టెక్నికల్ స్కూలులో ఒక విద్యార్థి కామ్రేడు సంతకాలు పోగుచేస్తున్నాడు. ప్రజాశక్తి, పీపుల్సువార్ పత్రికలను అమ్ముతున్నాడు. ఇది చూచి ఒక టీచరు ఆ కామ్రేడును పిలచి దబాయించాడు సంతకాలు పెట్టించవద్దన్నాడు. పత్రికలు అమ్మవద్దన్నాడు. వినకపోతే "చూడు ఏం చేస్తానో!" అని బెదరించాడు. అంతటితో ఆగలా తక్కిన విద్యార్థులను కూడా సంతకాలు పెట్టవద్దని వార్నింగు చేశాడు.

కమ్యూనిస్టు విద్యార్థి సంగతి ఆయనకు తెలియదు: మన కామ్రేడు ఒంటరిగా టీచరు దగ్గరకు వెళ్లి, శాంతంగా అర్గ్యూచేయ మొదలు పెట్టాడు. మాష్టరుగారు ప్రశ్నపై ప్రశ వేశాడు. "ఐక్యతకు ఒప్పుకొనేటట్లు జిన్నాను చేయగలవ్"? మీరుగవర్నమెంటు ఏజంట్లుగమా." ....మనకామ్రేడు ప్రతి ప్రశ్నకూ ఓర్పుతో మెల్లగా జవాబిచ్చాడు టీచరు ఆలోచనలో పడ్డాడు. వెంటనే విద్యార్థి రెండణాల టిక్కెట్టు ఇచ్చాడు. టీచరు మాట్లాడకుండా రెండణాలు చేతిలో పెట్టాడు.

మరునాడు, మన కామ్రేడుకు కొంచెం ధైర్యం వచ్చింది. టీచరుదగ్గరకు వెళ్లి పీపుల్సు వార్ పత్రిక అందించాడు. టీచరు వద్దనలా.

మూడవరోజు, క్లాసులోనే టీచరు మన కామ్రేడును పిలచి 'పీపుల్సువారు'కు చందా తీసికొమ్మన్నాడు: పార్టీప్రచురణాల్నీ తీసికొచ్చి ఇవ్వమన్నాడు!!!

• • •

గుంటూరు జిల్లాలో కూడా టీచర్లు ఐక్యతా ఉద్యమంలో మంచి సాను భూతిచూపిస్తున్నారు. ఆ జిల్లాలో ఒక టీచరు వెంకీకంచం పార్టీకి విరాళంగా ఇస్తానని మాటఇచ్చాడు. మరొక టీచరు తన నెల జీతం, రూ. 25, ఇస్తానన్నాడు.

"ప్రజాశక్తి కావాలి"

"ప్రజాశక్తి, ప్రజాశక్తి" అని అరుస్తున్నాడు ఒక కామ్రేడ్ కొవ్వూరు స్టేషన్ వద్ద. దోవను పోతున్న ఒక కార్మికుడు చటుక్కున ఆగాడు అతని చూపంతా ప్రజాశక్తిపత్రికమీదే ఉండిపోయింది. "ప్రజాశక్తి, ప్రజాశక్తి", మరల అరుపులు, ఇక ఆ కార్మికుడు ఓపిక పట్టలేకపోయాడు........ప్రజాశక్తి పత్రిక కావాలి. దగ్గర రాగిదబ్బులేదు' ఏలా?........ఏవిధంగానైనా పత్రిక చదివి తీరాలి ... ఆకార్మికుడు కామ్రేడును సమీపించాడు "అయ్యా: "ఏం" "పత్రికకావాలి. కాని, దబ్బులేదు. ఈరోజల్లా పనిచేసి, ఏలాగైనా సంపాదిస్తా, రెండణాలు. సాయంత్రం మీరిక్కడకు మళ్లావస్తిరా.... కొంటా" మన కామ్రేడు చిరునవ్వు నవ్వాడు. "ఓ దానికేం ఫరవాలేదులే. సాయంత్రం వస్తాలే!" కార్మికునికి బరువుతీసేసి నట్లయింది

రోజల్లా కష్టపడ్డాడు. ఒక్క అణాకన్నా ఎక్కువ ముట్టలా, ఆ కార్మికునికి.

సాయంత్రం మన కామ్రేడు స్టేషన్‌వద్ద తయారు. ఇంతలోనే రొజుకుంటూ వచ్చాడు ఆ కార్మికుడు మొగంలో సంతోషంకనపడలా "ఏం?" అన్నాడు కామ్రేడు. "ఒక్కఅణా దొరికింది బాబూ!"....మన కామ్రేడ్ నివ్వెరపోయాడు. రోజల్లా రెక్కలాడించాడు....అణా! ....మన కామ్రేడు పొంగిపోయాడు....ఏమి పట్టుదల! ఎంత ప్రేమ! "డబ్బక్కరలేదులే ఇదిగో పత్రిక" అన్నాడు కామ్రేడ్. కార్మికుడు ఒక్కగంతువేశాడు.

•: సమ్మెలు :•

బెజవాడ బ్రాడ్‌గేజి ట్రాన్‌షిప్పు షెడ్డు హమాలీలు 30 మంది, 2.12.42 తేది సాయింత్రం సమ్మెజేశారు వీరందరు కంట్రాక్టు కూలీలు స్టేషన్‌మాష్టరే కంట్రాక్టరు. కంట్రాక్టరు వీరికి నెలకు 12 రు. చొప్పున జీతం యిస్తూవున్నాడు. రైల్వే అధికారులు మాండేజి ప్రకారం కంట్రాక్టరుకు డబ్బుయిస్తూవుంటే, అతను వీరిలో కూలీలకు నెలకు రు 12 లు, మేస్త్రీలకు రు 16 చొప్పున యిస్తూవున్నాడు. పని లేనిరోజున జీతం వుండదు. వీరు రోజుకు 9 గంటలు పనిచేయాలి. సెలవులు లేవు దెబ్బలు తగిలినపుడు వైద్య సహాయంలేదు. ఈ కష్టాలను అనుభవిస్తూవున్న కార్మికులను తినుబండారాల ధరల పెరుగుదల సమస్య యెదుర్కొన్నది ధరలు పెరిగినవి కాబట్టి జీతాలు పెంచుమని 24—10—42న అందరు కలసి కంట్రాక్టరుకు పిటిషన్ పెట్టుకున్నారు మరల 24—11—42 తేదీన ఆ పిటిషన్ గురించి అడిగారు. కాని సరియైన సమాధానాలు లేవు. అందువల్ల తమ న్యాయమైన కోర్కెలు పొందుటకు సమ్మెజేశారు. 5-12-42 తేదిన బెజవాడ డి. టి. ఎస్. టి. వారి కష్టాలనుగురించి విచారణ జేస్తానని తెరియజేసినమీదట సమ్మె ముగిసింది

రాజమండ్రితోళ్ళషాపు కార్మికులు నవంబరు 25 నుండి మూడు నాలుగు రోజులలో పూర్తిజేయవలసిన పనిని నిలిపివేసి, సమ్మె చేస్తున్నారు. సమ్మెను భగ్నంచేయడానికి యజమానులు ఏలూరునుండి దొంగ కూలీలను తెచ్చి సమ్మెదారుల పొట్టమాడ్చాలని చూస్తున్నారు. కాని పట్టణంలోవున్న కార్మికులు, సమ్మెదారులకు అనేకరీతుల సహాయం చేస్తున్నారు.

స్థానిక పోలీసులు యజమానుల పక్షం వహించి పనిచేస్తున్నారు. కాని, పట్టణ లో వున్న యితర కార్మికులు, పురజనులు, సానుభూతి సహకారాలను ప్రకటిస్తున్నారు. కార్మికులకిప్పు డిస్తూన్న కూలి రు 8—0—0 మొదలు రు 11—0—0. దీనికి బదులు ఒక్కొక్కనికి రు 12—0—0 యివ్వాలని కార్మిక సంఘం కోరింది. ధరలు విపరీతంగా పెరిగిపోయిన యీరోజుల్లో పై రేటు బహుస్వల్పం. దీనికి అంగీకరించి, సమ్మెను పరిష్కారం చేయవలసిందనిషాపుకార్లను హెచ్చరిస్తున్నాం.

కమ్యూనిస్టుల అరస్టులు: విడుదలలు

నర్సారావుపేట తాలూకా ద్రోణాదుల, చిమ్మిరిబండ్ల, వగైరాగ్రామాలలో వ్యవసాయ కూలీలలో ఐక్యతకై కృషిచేస్తూ, ప్రచారం చేస్తూన్న ఒకకమ్యూనిస్టును, మార్టూరుపోలీసు సబ్ఇన్స్పెక్టరు 23-11-42 న పిలిపించి, నానా తిట్లు తిట్టి, నెత్తుకు వరవకై కారిందాకా కొట్టాడు ప్రభుత్వానికి పంపవలసిన మహజర్లు, ఎర్రజెండాలు, వ్యవసాయ కూలీల అర్జీలు, దౌర్జన్యంగా లాగుకున్నాడు

24—11—42 న కామ్రేడ్స్ ఎం. వి. వీరయ్య, భావనావారి గార్లను సామర్లకోట పోలీసులు అరెస్టుచేసి, పీపుల్సువార్, ఫొమిజంగ్ పత్రికలు (కమ్యూనిస్టుపార్టీ) లాగుకొని, అర్ధరాత్రి 12 గంIIలకు విడుదలచేశారు.

కామ్రేడ్ ఎన్. రాజశేఖరరెడ్డి, ఐ సదాశివన్, (అనంతపురం జిల్లా) 26—11—42 న అరెస్టుచేయబడ్డారు.

కామ్రేడ్ వజ్రవేలు చెట్టి (కుప్పం) 29—11—42 న అరెస్టుచేయబడి డిటెన్యూగా తీసుకుపోబడ్డాడు.

తెనాలి రైల్వేకేసులో, విచారణానంతరం 20-11-42 న కామ్రేడ్స్ తేలప్రోలు సుబ్బారావు, చింతల సూర్యనారాయణ, పోలేపెద్ది కృష్ణమూర్తిగార్లపై కేసు కొట్టివేయబడి విడుదల అయారు.

కామ్రేడ్ సుందరరాజన్ (నెల్లూరు) 30—11—42 న నిర్దోషియని విడుదలచేయబడ్డాడు.

6—12—42 న విస్సన్నపేట (కృష్ణా)లో కామ్రేడ్స్ సయ్యద్ సలార్, కాశీ సోమశేఖరాచార్య, నాయుడు సుబ్బయ్య, యర్రోజు జగన్నాధాచారి పోలీసులచే అరెస్టుచేయబడి బెజవాడకు తీసుకురాబడ్డారు. విధ్వంసకచర్యలను అరికట్టండి అనే విజ్ఞప్తులను వీరివద్ద స్వాధీనం చేసుకున్నారు.

రైల్వేఏజంటు మొండిచెయ్యి

గుంతకల్ రైల్వే కార్మికులకిచ్చే యుద్ధఎలవెన్సు, అక్కడి విపరీతధరలతో పోల్చిచూస్తే ఏమాత్రము సరిపోదు. గుంతకల్ జోన్‌ను అధమం 'ఎ' జోన్‌లోనైనా చేర్చి, 'ఎ' జోన్ కార్మికులకిచ్చే ఎలవెన్సు అయినా యిప్పించవలసిందని రైల్వేకార్మిక సంఘం ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకుంది. 29—11—42వ తేదీని కార్మిక ప్రతినిధులు ఎం. ఎస్. ఎం. రైల్వే ఏజంటువద్దకు రాయబారంకూడా వెళ్లారు కాని, అతడు మొండిచేయి చూపించాడు ఇతర కార్మికులందరికంటె రైల్వే కార్మికుల కధిక అలవెన్సు యిస్తున్నారనీ, వారే ఎక్కువ అదృష్టవంతులనీ కుంటిసమాధానం చెప్పాడు. అధికారులు కీలకస్థానంలోవున్న రైల్వేకార్మికుల్ని ఈవిధంగా నిర్లక్ష్యంగా చూడడంవల్ల యుద్ధకృషిని ఆటంకపరుస్తున్నారు.

'వార్ ఫ్రంటు'లో నిర్బంధ రిక్రూటింగ్

గుంటూరు సెకండరీ ట్రైనింగు స్కూలులో హెడ్‌మాష్టరు, జిల్లాఅధికారి యొక్క సహకారంతో, విద్యార్థుల్నీ, ఉపాధ్యాయుల్నీ, నౌకర్లనూ నిర్బంధించి "నేషనల్ వార్ ఫ్రంటు"లో రిక్రూట్ చేస్తున్నారు. ఈ పద్ధతివల్ల తాము యుద్ధ కృషిని బలపరుస్తున్నామని భావిస్తున్నారు. ఇట్టి నిర్బంధం యుద్ధ వ్యతిరేక భావాలకు యెలా ప్రోత్సహిస్తుందో గ్రహించలేకపోవడం ఆశ్చర్యం.

తుపాను బాధితులకు సహాయం

బెంగాల్ తుపాను వల్ల నిస్సహాయులై, పక్షులవలె అల్లలాడే దీన ప్రజలకు సహాయనిమిత్తం గుంటూరులో "బెంగాల్ తుపాను బాధితుల సహాయక సంఘం" యేర్పడింది. ఇందులో అన్నివర్గాల ప్రతినిధులు సభ్యులుగా వున్నారు. దీని తరఫున యింటింటికి వెళ్ళి బియ్యం, బట్టలు, ధనం వసూలు చేస్తూన్న గుంటూరు విద్యార్థుల కృషి ప్రశంసనీయం.

సందేహం : సమాధానం

"ఫ్రాన్సు పతనమైన తరువాత ఫాసిస్టు జర్మనీని పడగొట్టడానికి రెండవరంగం తెరువబడక పోవడంవల్ల స్వాతంత్ర్యాన్ని కాంక్షించే దేశాలన్నిటికి, ముఖ్యంగా మిత్రరాజ్యాలకు సహితం, ముప్పువాటిల్లడం తప్పదనే సంగతి వారు గ్రహించవలసివుంది." అని కామ్రేడ్ స్టాలిన్ నవంబరువిప్లవదినోత్సవంలోచెప్పాడు. దీనిఅర్ధం, ఫ్రాన్సు ఓడిపోకముందు, అధమం తర్వాతనైనా, రెండవరంగం తెరువకపోవడంలో సోవియట్ యూనియన్‌ది కూడా తప్పేనని అంగీకరించడంకాదా? అని కొందరుకామ్రేడ్స్ ప్రశ్నించుకున్నారు

సమాధానం:—పశ్చిమ యూరపులో, ఫ్రాన్సు జర్మనీకి ప్రక్కలో బల్లెంగావుండేది. యూరపు రాజకీయాలలో ప్రాధాన్యత వహించి, చిన్న రాజ్యాలను అండగా జేసికొని, జర్మనీ అధికారానికి అడ్డుతగులుతుండేది. గత ప్రపంచ యుద్ధంలోనూ, తరువాతకూడా యిలాగే జరుగుతూవచ్చింది.

అందుచేతనే జర్మనీలో హిట్లరు దురంతకుల ముఠా అధికారానికి వచ్చినప్పటినుండీ, సోవియట్ యూనియన్ నాజీదురాక్రమణను అపుచేయడానికి, ఇతరదేశాలతోకలసి, పీపుల్సుఫ్రంటును నిర్మించడానికి ప్రయత్నించింది. ఫాసిస్టు దురాక్రమణను ఎదిరించడానికి, అభివృద్ధిని కోరే ప్రజలందరిని సంఘటితపరచడానికి, ప్రతిదేశంలో కమ్యూనిస్టులు ప్రయత్నించారు. ఫ్రాంసు, స్పెయిన్‌లలో ఆ నినాదాలపై ఎన్నికలలో పీపుల్సుఫ్రంటు (వివిధ ఫాసిస్టు వ్యతిరేకపార్టీల ప్రజాసంఘటన) జయించిందికూడా. ఆదేసమయాన సోవియట్ యూనియన్, ఫాసిస్టు దురాక్రమణకు వ్యతిరేకంగా, ఫ్రాంసు, జెకోస్లోవేకియాలతో పరస్పర సహాయక సంధులు చేసికొంది. బ్రిటను, పోలాండు, బల్గేరియా వగైరా, తదితర దేశాలతోకూడా అలాంటిసంధి చేసికోడానికి ప్రయత్నించింది. కాని, ఫాసిస్టు అనుకూలుడైన చాంబర్లేను నాయకత్వాన, బ్రిటను అందుకు అంగీకరించలేదు. స్పెయిన్‌లో ప్రజాప్రభుత్వానికి సాయం చేరకుండాచేసి, ఫాసిస్టుల సహాయంతో, వారి ఏజెంటు ఫ్రాంకో జయమొందడానికి సాయంజేసింది. హిట్లరును సంతృప్తిపరచడానికి, మ్యూనిక్ ద్రోహం ద్వారా, జెకోస్లోవేకియాను ధారాదత్తంచేసింది. తన పలుకుబడిని ఉపయోగించి ఫ్రాన్సును, జెకోస్లోవేకియాతోవున్న పరస్పర సహాయక సంధిని అమలు జరుపకుండా చేసింది. చివరకు, జెకోస్లోవేకియా నాజీ దురాక్రమణను ఎదిరించకుండాకూడా చాంబర్లేను జేశాడు.

ఈ విధంగా సోవియట్ యూనియన్, ప్రపంచ శాంతిని కాపాడటానికి, ఫాసిస్టు దురాక్రమణను అరికట్టడానికి, నిర్మించిన పీపుల్సుఫ్రంటు బ్రిటీషు సామ్రాజ్యవాదులచే భగ్నంచేయబడింది. స్పెయిన్‌లో ఫాసిస్టు ప్రభుత్వం యేర్పడింది. ఫ్రాన్సులో పీపుల్సుఫ్రంటు భగ్నమై, డెడలాడియర్ ద్రోహి ప్రభుత్వం యేర్పడింది. అపుడు బ్రిటను, ఫ్రాన్సులు పోలండు స్వాతంత్ర్యానికి నామకః గ్యారంటీ యిచ్చాయి. సోవియట్‌నుకూడా అలాంటి గ్యారంటీ యివ్వమని కోరాయి. కాని రెడ్ ఆర్మీ పోలాండులోకి రాకూడదని షరతు పెట్టబడింది. సోవియట్ యూనియను, రెడ్‌ఆర్మీని పంపకుండా పోలాండును రక్షించడం సాధ్యం కాదని స్పష్టపరచింది. నాజీ దురాక్రమణను అపుజేయడానికి తాను సిద్ధమేనంది. తన సరిహద్దుల రక్షణకు బ్రిటను, ఫ్రాన్సులు హామీయివ్వాలనీ, ఫాసిస్టు దురాక్రమణను అపడానికి, ప్రపంచ శాంతిని కాపాడటానికి, పరస్పర సహాయక సంధికి తానెల్లప్పుడు సిద్ధమేనని స్పష్ట పరచింది. కాని బ్రిటను, ఫ్రాన్సు సామ్రాజ్యవాదులు అందుకు అంగీకరించలేదు. పోలాండుపైకి దాడి వెడలిన హిట్లరు అటు సోవియటుపైకి పోతాడని ఆశించి, పోలాండుకు సహాయం పంపడానికి ప్రయత్నించనైనాలేదు. ఆ సందర్భంలో, యితర దేశాల ప్రభుత్వాలు నాజీ దురాక్రమణాన్ని యెదిరించడానికి కలసి రాకపోవుటచే, గత్యంతరం లేక, సోవియటు యూనియన్ నాజీ జర్మనీతో నిరాక్రమణ సంధి జేసికొంది. ఆ విధంగా యుద్ధ ప్రయత్నాలకు కొంత అవకాశం సంపాదించుకొంది. యూరపులో ఫ్రాన్సు తనకు ప్రత్యర్థిగా వున్నంతకాలం, సోవియటు రెడ్ఆర్మీతోఢీకొనడానికి జంకి, హిట్లరు నిరాక్రమణ సంధిచేసికొన్నాడు.

సోవియటు యెల్లపుడు ఫాసిస్టు దురాక్రమణను యెదిరించడానికి సిద్ధంగానే వుందని చూపడానికి యీ గాధను వ్రాయవలసి వచ్చినది. బ్రిటిష్, ఫ్రెంచి సామ్రాజ్యవాదులు, సోవియటును యుద్ధంలోకి దించి, తాము బైట వుందామనే కుట్రను - జీడిగి జల పాలసీని - భగ్నం చేయడానికే సోవియటు నిరాక్రమణ సంధి చేసికొంది. తరువాతకూడ బ్రిటిషు మిలిటరీ కమీషనుతో సోవియట్ నాయకులు, తమ దేశ సరిహద్దులను కాపాడటానికి, నాజీ దురాక్రమణను సమిష్టిగా యెదిరించడానికి ఒప్పుకుంటే తాము పరస్పర సహాయక సంధికి సిద్ధమేనని స్పష్టపరచారు. కాని బ్రిటిషు, ఫ్రెంచి సామ్రాజ్యవాదులందుకు ఒప్పుకోలేదు. తత్ఫలితంగానే యుద్ధం వచ్చింది.

యుద్ధం వచ్చాకకూడ బ్రిటిషు సామ్రాజ్యవాదుల పలుకుబడిలో వున్న బ్రిటిషు, ఫ్రెంచి ప్రభుత్వాలు సోవియటుతో సంధికి సిద్ధపడలేదు. పైగా ఫిన్లాండును, టర్కీని, బాల్కను రాజ్యాలను సోవియటుకు వ్యతిరేకంగా తిప్పడానికి ప్రయత్నించారు. రష్యాతో యుద్ధానికి ప్రోత్సహించుతూ ఫిన్లాండుకు సాయం పంపినారు. టర్కీని ఉపయోగించుకొని, మధ్య ప్రాచ్యంలోనుంచి సోవియటు నూనెగనులపై దాడికి ప్లానుకూడా వేశారు. ఈ వినాశకరమైన పాలసీవల్లనే, ఫ్రాన్సు పతనానికిముందు నాజీ జర్మనీకి వ్యతిరేకంగా సోవియటుతో సంధిచేసికోలేదు.

ఫ్రాన్సు పతనం తరువాత, సోవియట్ నాయకులు (కాలినిన్), తాము యూరపు సంఘటనలతో సంబంధం లేనట్లుగా దూరంగా నుంచోమని స్పష్టపరచాడు. మార్షల్ టిమోషెంకో, రెడ్ఆర్మీ ఎల్లప్పుడూ సిద్ధంగా సమీకరించబడి వుండాలని, 1941 మే దినోత్సవంలో ఉపన్యసించాడు. బాల్కన్ రాజ్యాలపై హిట్లరు దండయాత్రకు సోవియటు అసమ్మతి తెలిపింది. యుగోస్లోవియాతో నిరాక్రమణసంధి చేసికొంది. బల్గేరియాను పరస్పర సహాయక సంధికి ఆహ్వానించింది. కాని బ్రిటను అసమయంలోకూడా సోవియటుతో సంధికి సిద్ధమవలేదు. 6 నెలల విమానదాడి అనుభవించాక, దక్షిణ యూరపుఅంతాకూడా హిట్లరు చేతిలో పడ్డాక, క్రీటు హిట్లరు స్వాధీనమయి, మధ్యధరా సముద్రంలో బ్రిటిష్ అధికారం సన్నగిల్లాక, హిట్లరును జయించడానికి సోవియటుతో, సంధి అవసరమని బ్రిటిషు ప్రజల ఒత్తిడి తీవ్రమయ్యాక, 1942 జూన్ 22 న హిట్లరు సోవియటుపై దాడి వెడలాక, బ్రిటిషుప్రభుత్వం సోవియటుతో సంధికి సిద్ధమయింది.

సంధిచేసికొన్నాకకూడా, బ్రిటిషు సామ్రాజ్యవాదులు యూరపులో రెండవ యుద్ధరంగం తెరువడానికి వెనుకంజవేయడం, వారి వెనుకటి మనస్తత్వానికి, పాలసీకి అనుక్రమణిక మాత్రమే. అందుచే ఫ్రాన్సు పతనానికి ముందుగాని, తరువాతగాని, నాజీ దురాక్రమణను అపడానికి మనస్ఫూర్తిగాసిద్ధమయ్యేవారితో చేతులు కలపడానికి సోవియటు సిద్ధంగానేవుంది. బ్రిటీషు సామ్రాజ్యవాదులే అందుకు అటంకాలు పెట్టారు. ఇప్పుడు అదేపాలసీ అనుసరించడం మిత్రరాజ్యాల శ్రేయస్సుకే భంగమని స్టాలిన్ అన్నాడు. అందుచే సోవియటు చేసిన తప్పు లేదు: స్టాలిన్ ఒప్పుకున్నదీలేదు.

★★

కామ్రేడ్స్, అభివందనాలు!

కామ్రేడ్స్,

లెనిన్ దినోత్సవం, జనవరి 21 వ తేదీనాటికి నిర్ణయించిన ప్రజాశక్తి కోటాలను మీరు డిశంబరు మొదటివారానికే పూర్తిచేశారు. సోవియట్ పంచవర్ష ప్రణాళికలను 4 ఏండ్లలో బోల్షివిక్కులు పూర్తిచేసినపుడు, సోవియట్ కమ్యూనిష్టుపార్టీ సగర్వంగా ప్రజలను అభినందించి, మీరు 3 నెలల కార్యక్రమాన్ని 2 నెలలలోపునే పూర్తిచేయగలిగినందులకు, ఆంధ్రకమిటీ మీబోల్షివిక్ కృతనిశ్చయాన్ని, విజయాన్ని గాంచి గర్వపడుతూంది. మీకు హృదయపూర్వక అభివందనాలర్పించుతోంది.

స్టాలిన్‌గ్రాడ్ నగరం 3 నెలలకుపైగా నాజీ దుండగీడుల ప్రవాహానికి ఎదురొడ్డి నిలచి, తిరుగుదాడికి విజృంభించినపుడు ప్రపంచమంతా నివ్వెరపోయింది. 18 నెలల తీవ్రయుద్ధం తరువాత శత్రువును దిమ్మ తిరిగే దెబ్బగొట్టడానికి రెడ్ఆర్మీ నవంబరులో ప్రారంభించిన దాడిని ప్రపంచ ప్రజలు హర్షించారు. నవంబరు 1 వ తేదీనుంచి ప్రారంభించబడిన భారతజాతీయైక్యతా ఉద్యమంలో మీరు చూపిన కార్యదక్షతను రాష్ట్ర కమిటీ కొనియాడుతూంది. ప్రజలలో వ్యాపించిన నిరుత్సాహం, ఉపేక్షా భావాలను పారదోలడానికి మీరు చూపుతున్న కార్యవిరతి మెచ్చుకోదగినది. మీరు ఇంకా కృషిచేసి జాతీయైక్యతను సాధించగల్గుతారని నమ్ముతున్నాము. మన ప్రజాశక్తిని పదివేలదాకా వ్యాప్తిచేస్తారని విశ్వసించుతున్నాము.

విప్లవాభివందనాలతో

7—12—42

ఆంధ్రరాష్ట్ర కమిటీ,

భారతకమ్యూనిస్టుపార్టీ శాఖ.

ప్రజాశక్తి

జిల్లాపేరు.	వెళ్లుతున్న గ్రామాల సంఖ్య	చందాదార్లు	ఏజన్సీల సంఖ్య	అమ్మకం	మొత్తం	లెనిన్‌డే కోటా
విశాఖపట్నం	13	22	7	210	232	300
తూర్పుగోదావరి	35	47	12	625	672	500
పశ్చిమగోదావరి	136	318	14	465	783	1000
కృష్ణా	391	1112	22	1533	2645	2500
గుంటూరు	157	475	19	878	1353	1250
నెల్లూరు	102	305	15	624	929	1000
చిత్తూరు	31	39	5	83	122	300
కడప	24	29	1	58	87	200
కర్నూలు	41	53	5	110	163	250
బళ్లారి	5	7	1	20	27	
అనంతపురం	26	53	1	40	93	200
ఇతరరాష్ట్రాలు	15	26	9	242	268	
నైజాం	65	87	4	211	298	
	1041	2573	115	5099	7672	7500

ప్రపంచ సమీక్ష

★ విజయం సులభసాధ్యమే-- కాని ఆటంకమేమిటి?

కామ్రేడ్
తాపీ మోహనరావ్

సోవియట్ రంగంలో నాజీలకు ఆటకట్టనడానికి రెడ్ ఆర్మీ ఈ వారం మరొక ఎత్తు వేసింది. ఆరంగంలో, అన్నివైపుల నుండి తెరపిలేకుండా కురుస్తున్న చెంపపెట్టులకు తాళలేక, ఇదివరకే బెంబేరెత్తిపోతున్న నాజీ నరహంతకులకు ఈ వారం ఇంకొకవైపు నుంచి బాకుపోటు.

స్టాలిన్‌గ్రాడ్ యుద్ధభూమిలో, డాన్ వాల్గా నదుల మధ్య, రెండున్నర లక్షలకు పైగా జర్మను సేనలు ఇదివరకే సోవియట్ అదకత్తెరలో చిక్కుకున్నాయి. సోవియట్ సేనలు డాన్ నదిని దాటి, పడమటిగట్టు ననుసరించి దక్షిణంగా సాగిపోతున్నాయి. డాన్‌నది మలుపులో పడమటిగట్టున శత్రుశేషం లేకుండా తుడిచివేశాయి అనవచ్చును. అక్కడనుంచి రెడ్‌ఆర్మీ జర్మను సేనల్ని తూర్పు దిక్కుకి, అంటే స్టాలిన్ గ్రాడ్ వైపుకి, తరుముతూంది.

జర్మనుల అవస్థ

ఇది చిత్రంగా కనపడవచ్చును. ఇంత కష్టపడి స్టాలిన్‌గ్రాడ్ నగరాన్ని కాపాడి, యిప్పుడు మళ్ళీ శత్రుసేనల్ని ఆ నగరంమీదికే తోలడం యేమిటి? అనిపించవచ్చును. కాని, ఆ రంగంలో నేడున్న పరిస్థితులేమిటి? స్టాలిన్ గ్రాడ్ ముట్టడి భగ్నమయింది. ఆ నగరంలోని సోవియట్ సేనలు బాగా బలపడి, శత్రువునే ముట్టడించగల స్థితిలో వున్నాయి. పైగా డాన్ మలుపులో ముందుకు సాగుతూన్న రెడ్ ఆర్మీ, శత్రు సరఫరా మార్గాలను స్వాధీనం చేసుకోవడమేకాకుండా, డాన్‌నది తూర్పు గట్టు మీదికి కూడా వచ్చి శత్రువును వెన్నంటి తరుముతూ వుంది. ఈ స్థితిలో అక్కడి జర్మను సేనలు ముందుకుపోతే నుయ్యి, వెనక్కి వస్తే గొయ్యి అనే అవస్థలో పడి కొట్టుకుంటున్నాయి.

ఈ రంగంలో తమకిక మోక్షం లేదని జర్మనులు గుర్తించారు. రెడ్‌ఆర్మీ తనచుట్టూ బిగించుతూన్న యీ వ్యూహపు వలయంనుంచి యెలాగైనా బయటపడాలి అనే ఆశతో మహా మొండిగా యుద్ధం చేయడం ప్రారంభించారు. తప్పించుకొని పారిపోడానికి మార్గం దక్కించుకోడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. కాని వారి ఆశ ఫలించే చిహ్నాలు యింతవరకు కనపడలేదు.

రాస్టావ్

ఈ యెత్తుగడల్లో రాస్టావ్ నగరానికి చాల ప్రాముఖ్యత వుంది. జర్మనులు స్టాలిన్‌గ్రాడ్ రంగానికి రాస్టావ్‌నుంచి అదనపుసేనల్ని తెప్పించుకోగలుగుతున్నారని వార్తలనుబట్టి తెలుస్తూవుంది. ఉత్తరకాకసస్ రైలుమార్గంలో కొంత భాగం ఇంకా జర్మనుల చేతిలోవుంది. రాస్టావ్ నుంచి ఈరైలుమార్గంగుండా జర్మనులు స్టాలిన్‌గ్రాడ్ రంగానికి సరఫరాలను, అదనం సేనలను తెప్పిస్తున్నారని తెలిసింది.

ఇంతేకాకుండా రాస్టావ్ నగరం పడమటి కాకసస్ తీరానికి కూడా సప్లయి కేంద్రం. రాస్టావ్ ఎవరిచేతిలో వుంటే వారు పడమటి కాకసస్ తీరాన్ని అదుపాజ్ఞలలో వుంచుకోగలరు. జర్మనులు పడమటి కాకసస్ తీరంలో లోగడ అంతసులభంగా ముందుకు పోగలిగారంటే అందుకు కారణం రాస్టావ్ వారిచేతిలో వుండడమే.

కొత్తఎత్తు

ఇప్పుడు అటు స్టాలిన్ గ్రాడు విషయంలోను, ఇటు కాకసస్ రంగంలోను, జర్మనుల ఆటలు ఇక సాగనీయకుండా చేయడానికి రష్యన్లు పెద్దఎత్తువేశారు. డాన్ నదిమలుపులో వున్న రెడ్ ఆర్మీలో కొంతభాగాన్ని, తలవని తలంపుగా రాస్టావ్ మీదికి త్రిప్పారని వార్తలు తెలిపాయి, ఆంకకుముందే రష్యన్లు కోటెల్నికోవో అనేమరొకముఖ్యనగరంమీదికిదండెత్తి, ఆనగరానికి పదిమైళ్లదూరంలోకి వచ్చారని తెలిసింది.

ఈ రెండు ఘటనల్ని కలిపి చూస్తే, ఇటు స్టాలిన్ గ్రాడ్ ముట్టడి ఇలా వుంచి, అటు కాకసస్ రంగంలోని జర్మను సేనల్ని ఉత్తర రంగంలోని సేనలనుండి వేరుచేయడం రష్యన్ల ఉద్దేశంలా కనబడుతూంది. ఇలావేరుచేయడం పూర్తిఅయిన తరువాత స్టాలిన్‌గ్రాడురంగంలో పన్నిన వ్యూహాన్నే కాకసస్ రంగంలోకూడా పన్నవచ్చు నని చెప్పడానికి ఆధారంవుంది.

కాకసస్‌వైపు

రాస్టావ్ మీద దాడి, కోటెల్నికోవో (స్టాలిన్‌గ్రాడుకి నైరుతిదిక్కునున్న ముఖ్య రైలుమార్గంలో, స్టాలిన్‌గ్రాడుకి 110 మైళ్ళ దూరంలో ఒక కీలకస్థానం) దగ్గర రెడ్‌ఆర్మీ వుండడమే కాకుండా, డాన్‌నది మలుపులో ఆగ్నేయ ప్రాంతానికి అప్పుడే సోవియటు సేనలు చేరుకున్నాయి. ఈప్రాంతంలో సోవియటు సేనలు, సురోవికినో అనే ముఖ్య ప్రదేశానికి పడమరగా, చిర్‌నదిని సమీపించాయని అయిదవతేదీ వార్తలు. రెడ్‌ఆర్మీ వేస్తున్న ఈ ఎత్తుగడలన్నిటిలోను రెండు వుద్దేశాలు కనబడుతున్నాయి. ఒకటి- స్టాలిన్‌గ్రాడు రంగంలో చిక్కుకున్న జర్మను సేనలు ఎటు పారిపోడానికీ మార్గంలేకుండా చేయడం. రెండు- కాకసస్ రంగంలో శత్రుశేషంలేకుండా చేయడం.

ఉత్తరాన ఈఘటనలు జరుగుతూవుండగా, దక్షిణాన కాకసస్‌లో రెడ్‌ఆర్మీ వీటికి సరిపోయేలా జర్మనుల మీద తిరుగుదాడులు ప్రారంభించింది. టెరెక్‌నదిమీద, ట్యాప్సిరేవు పట్టణానికి ఈశాన్యదిక్కుగ, రష్యన్లు కొత్తగా దాడి ప్రారంభించారని జర్మన్లు నాలుగవ తేదీని ప్రకటించారు. దీనినిబట్టి చూస్తే కాకసస్ రంగంలో పైచేయి తిరిగి రష్యన్లదే అనితెలుస్తూవుంది. త్వరలో ఉత్తరానఉన్న సోవియటు సేనలు దక్షిణదిక్కుగా కదలివస్తాయి. అప్పుడు కాకసస్‌లోని జర్మనుసేన అదకత్తెరలో చిక్కుకుంటుంది. తప్పించుకొని పారిపోనివ్వకుండా నల్లసముద్రంలోని సోవియటు నౌకాబలం జాగ్రత్తపడుతుందనవచ్చును.

డాన్ రంగంలో జర్మనుల పరిస్థితి ఇలా నానాటికి విషమిస్తూ వుండగా, అటు మాస్కో రంగంలో వీరి స్థితి మరీ అధ్వాన్నంగా వుంది. ఈ రంగంలో యీ నెల మొదటితేదీని రెజెవ్ దగ్గర, యిదివర కెప్పుడూ జరగనంతటి తీవ్రమైన టాంకు యుద్ధం జరిగింది. కాలినిన్, టొరోపెట్జ్ నగరాల మధ్యనున్న జర్మను సేనలకు యిప్పటి యుద్ధం ఒక అగ్ని పరీక్షగా వుందని, యింతకన్నా ప్రమాదకర యుద్ధాలు యింకా జరగనున్నాయని, జర్మనులే అంటున్నారు.

హిట్లరు వైఖరి

ఈ రంగంలో తనకు కలుగనున్నముప్పును హిట్లరు గుర్తించాడు. "రెజెవ్ నగరం పోతే బెర్లిన్ నగరంలో సగం పోయినంత ప్రమాదం సుమండీ!" అని తనసేనాధిపతుల్ని హెచ్చరించాడు. ఆరంగంలో ఒకసైనికుడు కూడా వెనక్కి అడుగుపెట్ట కూడదని ఆజ్ఞాపిస్తూ, అప్పటికీ ఎవరయినా వెనక్కి వస్తే కాల్చి చంపండని జర్మను సేనలకు వెనుకవైపు ప్రత్యేక మరతుపాకి దళాలనుఏర్పాటుచేశాడు.

పాపం, జర్మను సేనలు మాత్రం ఏమిచేయగలవు. సోషలిస్టు మాతృభూమిని కాపాడాలనే పవిత్రదీక్షతో దండెత్తివస్తున్న రెడ్ ఆర్మీని ఎదిరించి ఎంతకాలం నిలవగలవు! సోవియటు సేనలు ఆనగరంలోని ఒక పేటను ప్రవేశించాయని ఈనెల రెండవతేదీనే వార్తలు వచ్చాయి. అయినప్పటికీ ఇక్కడ జర్మనులను పూర్తిగా అణచడం అంత సులభమయినపని కాదు. ఈరంగాన్ని కాపాడడంకోసం హిట్లరు ఎంతటికైనా తెగిస్తాడు. ఇతర రంగాలన్నింటి నుంచి ఇక్కడికి అదనపు సేనల్ని పంపిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ప్రత్యేక యుద్ధపద్ధతుల్లో తరిఫీదుపొందిన సేనల్ని రిజర్వులోంచి తెచ్చి సరాసరి యుద్ధభూమికి పంపుతున్నాడు. ఎంతచేసినా లాభంమాత్రం కనబడడంలేదు. రెడ్‌ఆర్మీ రోజురోజుకీ ముందుకు సాగిపోతూంది.

ఒక సోవియట్ సేన ఈ నగరాన్ని ముట్టడిస్తూవుండగా, మరికొన్ని సోవియట్ సేనలు వాయువ్యంనుంచి, నైరుతి దిక్కునుంచి నగరాన్ని దాటిపోయి నగరంచుట్టూ వ్యూహం పన్నాయని మూడవ తేదీవార్తలు.

లాట్వియాసరిహద్దు

ఇక్కడ యిలా వుండగా వెలికిలుకి రంగంలోని సోవియట్ సేనలు పడమటి దిక్కుగా సాగిపోతూ, లాట్వియా సరిహద్దుకి 60 మైళ్ల దూరంలోవున్న నోవోసోకోల్నికి అనే చోటునుసమీపించాయనీ, దానివల్ల ఇంకా దక్షిణంగా 20 మైళ దూరంలోవున్న నెవెల్ అనే ముఖ్యమైన రైల్వేకేంద్రానికి ప్రమాదం వాటిల్లిందనీ ఈ వారం ప్రారంభంలో వార్తలు. వెలికిలూకి, నొవోసోకోల్నికి, నెవెల్ - ఈ మూడు నగరాల మధ్య అతిభయంకరమైన యుద్ధం సాగుతూందని మూడవ తేదీ వార్తలు.

స్మాలెన్‌స్కుపైకి

ఇది ఇలా వుండగా ఈరంగంలో మరొక చిత్రమైన సంఘటన జరిగింది. అటువెలికిలుకి దగ్గర, ఇటు రెజెవ్ దగ్గరతీవ్రయుద్ధాలు జరుగుతూనే వున్నాయి-ఇంతలో రెడ్ ఆర్మీ హటాత్తుగా స్మాలెన్‌స్కుపై దండయాత్ర ప్రారంభించింది. ఈ నగరానికి ఈశాన్యదిక్కున, 75 మైళ్ల దూరంలో వున్న బ్యేలి నగరాన్ని పెద్దపెద్ద రష్యన్ సేనలు, టాంకుదళాలతో ముట్టడిస్తున్నాయని బెర్లిన్ ప్రకటన. అదేసమయంలో లెనిన్‌గ్రాడ్ నెవెల్ రైలుమార్గానికి తూర్పున 85 మైళ్ల దూరంలో వున్న డెవియాన్‌స్కు అనే చోట కూడా రష్యన్లు హటాత్ విజృంభణ ప్రారంభించారు.

ఈ విధ గా అటుతిరుగుతే ఇటు, ఇటు తిరుగుతే అటు, తెరపిలేకుండా సోవియటు సేనలు విజృంభిస్తూ నాజీనరహంతకుల ప్రాణంపీక్కుతింటున్నాయి. ఈ విధంగా బెంబేత్తిపోతున్నప్పటికీ, జర్మనులు ఇంకా ఎక్కడికక్కడ ఎదురుదాడులు చేయగలుగుతున్నారు. రష్యన్లు చావు దెబ్బలు కొడుతున్నప్పటికీ నాజీలింకా చావడంలేదు. ఇందుకు కారణం యూరపు ఖండంలో నాజీలకు మరొక పెద్ద యుద్ధరంగం లేక పోవడమే.

ఆఫ్రికాలో

చర్చిల్, అతని అనుచరులు ఆఫ్రికా రంగాన్నే రెండవ యుద్ధరంగంగా ప్రదర్శిస్తున్నారు. ఆఫ్రికాలో నాజీలిప్పుడు ఆత్మరక్షణ చేసుకొంటూ, ఎదురు దాడిచేయగల స్థితిలో వున్నారు. ఉత్తరాఫ్రికాలో కాలుపెట్టింది మొదలు మిత్రమండలి సేనలు ఇంతవరకు900 మైళ్లు ముందుకు సాగిపోయాయని మొన్న చర్చిల్ ఉపన్యసించాడు. అక్కడ పని పూర్తి చేసుకోడానికి ఇంకా 20 మైళ్లు (ట్యునిస్, బిజర్టా ప్రదేశం అన్నమాట) మిగిలి వున్నాయన్నాడు. శత్రువు తన అవసరాన్ని బట్టి యుద్ధరంగాన్ని ఈ 20 మైళ్లకే తగ్గించుకొని, ఆరంగంలోనే ఆత్మరక్షణ చేసుకుంటూ, ఎదురుదాడులవల్ల మిత్రమండలి సేనల్ని అక్కడే నిలిపివుంచే ఎత్తు గడలో వుండవచ్చును. లోగడ బ్రిటిష్‌వారు టోబ్రుక్ దగ్గర వేసినఎత్తు ఇప్పుడు శత్రువు ఈ రంగంలో వేయవచ్చును. సమీపంలోవున్న సిసిలీ దీవి నుంచి శత్రువుకి సరఫరాలందడం సులభంకూడాను. ఈలోగా ఇటలీ తీరాన్ని, ఫ్రాన్సు దక్షిణతీరాన్ని దుర్భేద్యమైన కోటగా మార్చుకోగలరు, జర్మనులు. ఈ ఎత్తేసాగినట్లయితే ఉత్తరాఫ్రికాలో మిత్రమండలి విజయం బూడిదలోపోసిన పన్నీరు కాగలదు.

ఈవిషయంలో, దక్షిణఫ్రాన్సు తీరాన్ని పూర్తిగా జర్మనులచేతికి చిక్కనివ్వడం, మిలిటరీదృష్టితో చూస్తే పెద్ద పొరపాటనక తప్పదు.

ట్యునీషియాలో జర్మనులప్పుడే తీవ్రంగా ఎదురుదాడులు ప్రారంభించారు. టెబోర్బాఅనే చోట ఎదురుదాడిచేసి ఆనగరంలోకి ప్రవేశించారనికూడా వార్తవచ్చింది. జెడీడా అనేచోట అతిభయంకరమైన టాంకుయుద్ధాలు ఒకటి రెండు సార్లు జరిగాయి. ఇలాంటి ఘటనలను బట్టిచూస్తుంటే ట్యునీషియాలో మిత్రమండలి చేయవలసినపని ఇంకా చాలావుంది. లిబియా రంగంలో చెప్పగల విశేషాలేవీలేవు.

మొత్తంమీద పరిస్థితులు మిత్రరాజ్యాలకే అనుకూలంగావున్నాయి. విజయం అతిసులభసాధ్యం కాగల పరిస్థితులున్నాయి. యూరప్ ఖండలో రెండవయుద్ధరంగం ప్రారంభించడమే ఆలస్యం.

Published by Katragadda Rajagopala Rao, and Printed by The Popular Printers, Governorpet, Bezwada.

END OF ISSUE